మనం

జనం కోసం.. అక్షర యజ్ఞం..

AMARAVATHI | TIRUPATI | KURNOOL | TADEPALLIGUDEM | VISHAKAPATNAM | ANANTHAPURAM | KADAPA | HYDERABAD | KARIMNAGAR | NIZAMABAD | NALGONDA | MAHBUBNAGAR | WARANGAL | KHAMMAM
అమరావతి | సంపుటి: 2 • సంచిక: 32 • పేజీలు: 8+8 • వెల: రూ.5 | మంగళవారం • 2-1-2018 | www.manamnews.com | /manamnews



గ్రామ సచివాలయం

- 10 మందికి ఉద్యోగాలు
- 72 గంటల్లో సమస్యల పరిష్కారం
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు
- చిత్తూరు పాదయాత్రలో జగన్

భూదందాలో బడా బాబులు!

- ఓ మంత్రి, ఎమ్మెల్యే, ఐఏఎస్‌ల హస్తం
- విశాఖ కుంభకోణంపై సిట్ నివేదిక సిద్ధం
- త్వరలో సీఎం వద్దకు నివేదిక

వివరాలు 2లో..

పుల్వామా దుండగుల్లో 16 ఏళ్ల బాలుడు!

- పదో తరగతి చదువుతున్న ఖాండే..
- 3 నెలల క్రితం ఉగ్రవాద సంస్థలో చేరిక

7లో..



నిరుడు భేష్..

ఈసారి అద్భుతం

ఎన్నో సత్ఫలితాలు సాధించాం

అదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు

- సంతోషంగా, ఒత్తిడి లేకుండా పనిచేద్దాం
- ఉజ్వలంగా రాష్ట్ర భవిష్యత్: చంద్రబాబు
- నీరు-ప్రగతి.. వ్యవసాయంపై సమీక్ష
- విద్యుత్.. నీరు.. గాలితో అద్భుతాలు
- నాణ్యమైన పంట దిగుబడులపై దృష్టి
- పాడి పరిశ్రమతో మరింత ఆదాయం
- సమాజాన్ని సంతోషంగా ఉంచాలి: సీఎం

2లో..

డిష్యూం.. డిష్యూం

తెలుగుదేశం.. ఎడతెగని గందరగోళం.. నియోజకవర్గాల్లో బహు నాయకత్వం

- ఆపరేషన్ ఆకర్ష్‌తో ఎడాపెడా చేరికలు
- కొత్త.. పాత నేతల మధ్య పెరిగిన దూరం
- మరింత జోరందుకున్న టికెట్ల పోరు
- కత్తులు దూసుకుంటున్న వైరివర్గాలు
- హెచ్చరించినా కుదరని సమన్వయం
- ఉత్తరాంధ్ర జిల్లాల్లో తప్పని ఎదురీత
- గో'దారి' ఈసారి ఎటు పోతుందో
- గుంటూరులో అంతర్గత పోరు
- చిత్తూరులో నాయకత్వ లోపం తీవ్రం
- అన్ని జిల్లాల్లోనూ అంతంతమాత్రమే
- టెక్నాలజీ మాయలో మునిగిన సీఎం
- నేతలు.. కార్యకర్తలకు బహు దూరం



వారణాశి నాగార్జున

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన చారిత్రక ఘటన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో గెలిచి.. పూర్తి మెజారిటీతో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ.. కొంత కాలం నుంచి అయోమయ పరిస్థితుల్లో చిక్కుకున్నట్లు కనిపిస్తోంది. 'ఆపరేషన్ ఆకర్ష్'తో పలు జిల్లాల్లో ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను అధికార పార్టీ చేర్చుకుంది. ఇది ఆ పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి లేనిపోని గందరగోళానికి కారణమైంది. అప్పటికే ఆయా నియోజకవర్గాల్లో చాలాకాలంగా పాతుకుపోయిన తెలుగుదేశం నాయకులకు, కొత్తగా పచ్చకండువాలు కప్పుకొన్న వారికి మధ్య ఏమాత్రం పొసగని పరిస్థితి కనిపిస్తోంది. చాలా

మిగతా 5లో..



తన సమస్యలన్నింటినీ ఒక పుస్తకంలో రాసుకొచ్చాడట సార్.. దాన్ని చదవమని అడుగుతున్నాడు.





పుస్తకం.. ఓ నేస్తం

భాషను పరిరక్షించుకోవాలి.. పుస్తకం ఓ కొత్త ప్రపంచం

- బుక్ ఫెస్టివల్‌తో పఠనంపై ఆసక్తి
- మనకు దారి చూపిస్తాయి: వెంకయ్య
- భాషా పరిరక్షణ సంవత్సరంగా 2018
- మాతృభాషను కాపాడాలి: చంద్రబాబు
- బెజవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభం

విజయవాడ, జనవరి 1 (మనం ప్రతినిధి):

పుస్తకాలు స్నేహితులని, మంచి పుస్తకాలు మన జీవన ప్రమాణాలను పెంచుతాయని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భాషను కాపాడుకోవల్సిన ఆవశ్యకత ఉందని, భాష ద్వారా సంస్కృతి పరిరక్షితమవుతుందని పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో 29వ పుస్తక మహోత్సవాన్ని సీఎం చంద్రబాబు నాయుడుతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం

మిగతా 5లో..

'కానుక'.. కినుక

సరుకుల నాణ్యతపై జనం పెదవి విరుపు

- నాసిరకంగా నెయ్యి...
- బంకలా సాగే బెల్లం
- పేరుకు అర కిలో...
- బరువు 450 గ్రాములే
- కొన్ని ప్రాంతాల్లో 'తీపి'లేని వస్తు పంపిణీ
- ప్యాకింగ్‌పై తయారీ...
- గడువు తేదీలు నిల్
- గోధుమకు అధికధర
- 'పిండి'న కాంట్రాక్టర్లు
- చంద్రన్నా.. నీ కానుకలో ముడుపులా?



అమరావతి/అనకాపల్లి, జనవరి 1 (మనం న్యూస్ బ్యూరో):

తానొకటి తలిస్తే... దైవం మరొకటి తలచాడని సామెత. రాష్ట్రంలో పేదలకు 'చంద్రన్న కానుక' పేరిట పంపిణీ అవుతున్న సరుకుల తీరు ఈ నానుడిని గుర్తుచేస్తోంది. సంక్రాంతి పండుగనాడు ప్రజలకు నెయ్యితో పప్పన్నం, బెల్లంతో పరమాన్నం పెట్టాలని ప్రభుత్వం

మిగతా 5లో..

వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం పొడి వాతావరణం నెలకొంటుంది. పగటి ఉష్ణోగ్రతలో మార్పులేదు.. రాత్రిపూట చలి తీవ్రత స్వల్పంగా పెరుగుతుంది. గంటకు 9 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

గరిష్ఠ ఉష్ణోగ్రత: 30 డిగ్రీలు

కనిష్ఠ ఉష్ణోగ్రత: 15 డిగ్రీలు

గాలిలో తేమ: 52 శాతం

ముహూర్తం

శ్రీహేవిళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంతరుతువు, పుష్యమాసం, బహుళపక్షం, తిథి: పౌర్ణమి ఉ.7.54, పాడ్యమి తె.4.08; నక్షత్రం:ఆర్ద్ర ఉ.11.45 తదుపరి పునర్వసు; వర్జ్యం: రా.10.16–11.40; దుర్ముహూర్తం: ఉ.9.02–9.46, మ.2.10–2.54; రాహుకాలం: మ.3.05–4.27; అమృతఘడియలు: తె.3.05–4.29; శుభసమయం: ఉ.8.00–8.23;

సూర్యోదయం: 6.50

సూర్యాస్తమయం: 5.50

అణు బటన్ నా దగ్గరే!

బ్లాక్‌మెయిల్ కాదు.. వాస్తవం.. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశమే

- భారీగా అణు వార్‌హెడ్ల తయారీ
- అమెరికాది నిప్పుతో చెలగాటం
- ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొంటాం
- ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్
- కొత్త సంవత్సర సందేశంలో హెచ్చరికలు
- ఆంక్షలను సైతం లెక్కచేయని అధినేత

ప్యాంగ్‌యాంగ్, జనవరి 1:



అణ్వాయుధ శక్తితో, క్షిపణి పరీక్షలతో ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరో బాంబులాంటి వార్త పేల్చారు. తమ దేశంలో ఉన్న అణ్వస్త్రాలను పేల్చే బటన్ ఎప్పుడూ తన టేబుల్ మీదే ఉంటుందని కొత్త సంవత్సరం శుభాకాంక్షల సందేశంలో చెప్పారు. ఇది ఎవరినో బ్లాక్‌మెయిల్ చేయడం కాదని, పచ్చి వాస్తవమని స్పష్టం చేశారు. ఉత్తరకొరియా అనేది అణ్వస్త్ర దేశమేనని మరోసారి ఆయన తెలిపారు. దాంతోపాటు.. భారీ ఎత్తున అణు వార్‌హెడ్లు, క్షిపణులు తయారు చేస్తామని కిమ్ తెగేసి చెప్పారు. అమెరికా నుంచి ఎదురయ్యే ఎలాంటి అణు ముప్పునైనా ఉత్తరకొరియా సమర్థంగా ఎదుర్కోగలదని, నిప్పుతో చెలగాటమాడుతున్నామన్న

మిగతా 7లో..





'మనం' నంబర్ 1గా ఎదగాలి

- **కొద్దికాలంలోనే ప్రజలకు చేరువ: కేఈ**
- **క్యాలెండర్ ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి**
- **'మనం' అందరి పత్రిక: కేఈ ప్రభాకర్**

కర్నూలు, జనవరి 1 (మనం న్యూస్ బ్యూరో): కొద్ది కాలంలో ప్రజలకు చేరువైన 'మనం' దినపత్రిక.. భవిష్యత్‌లో జిల్లాలో నంబర్ వన్‌గా ఎదగాలని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. సోమవారం కర్నూలులో కేఈ స్వగృహంలో 'మనం' దినపత్రిక క్యాలెండర్‌ను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దినపత్రికలు ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అని అన్నారు. నిజాలను నిర్భయంగా ప్రచురించినప్పుడే పత్రికలు మనుగడ సాగిస్తాయన్నారు. అవినీతి, అక్రమాలపై కదం తొక్కాలని ఆకాంక్షించారు. విశ్లేషణాత్మక, పరిశీలనాత్మక, మానవీయ కథనాలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మంచిని మంచిగానే చూపించాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ వక్రీకరణకు తావు ఇవ్వకూడదని కేఈ కృష్ణమూర్తి సూచించారు.

పాఠకులను ఆకట్టుకుంది: కేఈ ప్రభాకర్

క్యాలెండర్ అవిష్కరణ సందర్భంగా ఏపీఐడీసీ చైర్మన్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ.. 'మనం' దినపత్రిక అందరి పత్రికని, పాఠకులను అకట్టుకుంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగుతూ.. జిల్లాలో నంబర్ వన్‌గా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ క్యాలెండర్‌ను అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మనం బ్యూరో ఇన్‌చార్జి నాగరాజు, స్టాఫ్ రిపోర్టర్లు బి. చిన్న రామాంజనేయులు, మధు, సర్క్యులేషన్ ఇన్‌చార్జి రంగా, చంద్ర తదితరులు పాల్గొన్నారు.



భూదందాలో బడా బాబులు!

- **విశాఖ కుంభకోణంపై సిట్ నివేదిక సిద్ధం**
- **ఓ మంత్రి, ఎమ్మెల్యే, ఐఏఎస్‌ల హస్తం**
- **బినామీల పేరుతో వేల కోట్ల భూములు**
- **త్వరలో సీఎం చంద్రబాబు వద్దకు నివేదిక**

విశాఖపట్నం, జనవరి 1 (మనం న్యూస్ బ్యూరో): విశాఖ భూ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టిన సిట్ నివేదిక కొందరు బడా బాబుల వెన్నులో వణుకుపుట్టిస్తోంది. సీనియర్ రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్లో దడ పుట్టిస్తోంది. భూరికార్డుల ట్యాంపరింగ్, దస్త్రాల గల్లంతు, నిబంధనలకు విరుద్ధంగా నిరభ్యంతర ధ్రువపత్రాల జారీలో వారి హస్తం ఉందన్న తేలింది. అలాగే బినామీల పేరుతో వేల కోట్ల భూములు సొంతం చేసుకున్నారని సిట్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో సిట్ నివేదిక త్వరలో సీఎం చంద్రబాబు చేతికి అందనుండడంతో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయోనని ఉత్కంఠ నెలకొంది. విశాఖ రూరల్ మండలంతోపాటు ముదపాక, కొమ్మాది, పరదేశీపాలెంలోని వేల కోట్ల విలువైన భూములతో పాటు మాజీ సైనికోద్యోగులకు కేటాయించిన స్థలాల రికార్డులకు సంబంధించి గోల్‌మాల్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుండంతో ప్రభుత్వం ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజాల్ నేతృత్వంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. అక్రమాలకు పాల్పడిన వారిలో జిల్లా కలెక్టర్ స్థాయి ఐఏఎస్ అధికారులు ఇద్దరు, జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి ఒకరు ఉన్నారని నిర్ధారించడం ఆయా వర్గాల్లో అలజడికి కారణమవుతోంది. సిట్ నుంచి అందిన ప్రాథమిక సమాచారం మేరకు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఎన్‌వోసీలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అలాగే భూ రికార్డుల ట్యాంపరింగ్‌కు సహకరించినట్లు సిట్ పేర్కొంది. క్షేత్రస్థాయిలో వీఆర్‌వో దగ్గర నుంచి జిల్లా స్థాయిలో ఆర్‌డీవో, డీఆర్‌వో, జేసీ, కలెక్టర్‌ల వరకూ ఆయా దస్త్రాలపై సంతకాలు చేయడంతో ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయన్న దానిపై సిట్ సమగ్రంగా నివేదిక రూపొందించింది. 200 పేజీలకుపైగా సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. ముఖ్యంగా కొమ్మాది, పరదేశీపాలెం భూముల వ్యవహారంలో కొందరు ఐఏఎస్‌లతో పాటు ఐపీఎస్ అధికారులు ప్రమేయం పైనా సిట్‌కు సమాచారం అందింది. కొందరు అధికారులు, ఒక మంత్రి, ఒక మాజీ, ఓ ప్రస్తుత ఎమ్మెల్యేలు.. బినామీల ద్వారా కోట్ల రూపాయల భూములను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే వేయి ఎకరాలకు పైగా భూములు అక్రమార్కుల పాలైనట్లు సిట్ అంచనా వేసింది.

ఒకరికి చేయాల్సిన వైద్యం.. మరొకరికి

- **కేస్ షీట్ తారుమారు.. రోగి మృతి**
- **కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్లక్ష్యం**

కర్నూలు, జనవరి 1: ఒకరికి చేయాల్సిన వైద్యం మరొకరికి చేశారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి రోగి మృతి చెందాడు. సోమవారం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కేస్ షీట్ తారుమారు అయింది. ఈ విషయాన్ని గమనించని వైద్యులు ఒకరికి చేయాల్సిన వైద్యం మరొకరికి చేశారు. దీంతో వైద్యం వికటించి భీమన్న అనే రోగి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే భీమన్న మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. భీమన్న మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

విచారణకు కామినేని ఆదేశం

ఈ ఘటనపై మంత్రి కామినేని శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని డీఎంఈని ఆదేశించారు. నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

వేడుకల్లో విషాదం

- **పిల్లలపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి**

కడప, జనవరి 1: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా కడప జిల్లా పెండ్లిమర్రి మండలం ఇందిరానగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వేడుకల అనంతరం రోడ్డు పక్కన చలికాస్తుండగా నలుగురు పిల్లలపై కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు బోల్తాపడటంతో డ్రైవర్ కూడా చనిపోయాడు. వేంపల్లి నుంచి కడపకు కారు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.

నిరుడు భేష్.. ఈసారి అద్భుతం

ఎన్నో సత్ఫలితాలు సాధించాం

- **అదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు**
- **సంతోషంగా, ఒత్తిడి లేకుండా పనిచేద్దాం**
- **ఉజ్వలంగా రాష్ట్ర భవిష్యత్: చంద్రబాబు**
- **నీరు-ప్రగతి, వ్యవసాయంపై సమీక్ష**


అమరావతి, జనవరి 1 (మనం ప్రతినిధి): రాష్ట్ర ప్రభుత్వం నిరుడు నిర్వహించిన పలు సంస్కరణలతో ఎన్నో సత్ఫలితాలను సాధించామని, అదే స్ఫూర్తితో పనిచేస్తే ఈ ఏడాది కూడా మరిన్ని విజయాలు కైవసం చేసుకోవడం ఖాయమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం నూతన సంవత్సరం సందర్భంగా నీరు-ప్రగతి, వ్యవసాయంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ''2017 అద్భుతంగా సాగింది, 2018 మరింత అద్భుతంగా ఉంటుందనడంలో సందేహం లేదు. రోజురోజుకూ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ అద్భుత కార్యక్రమాలు చేపట్టడం నిజంగా అదృష్టం'' అని చంద్రబాబు అన్నారు. ఈ స్ఫూర్తిదాయక కాలంలో రాష్ట్రంలో పనిచేయడం గొప్ప సంతృప్తి ఇస్తుందని, అందరం కలిసి మెలసి ఆరోగ్యంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేద్దామని, అనుకున్న లక్ష్యాలను సాధిద్దామని పిలుపునిచ్చారు. నిరుడు మీ సహకారం ఆమోఘంగా ఉందని, ఈ ఏడాది అంతకు రెట్టింపు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాని చెప్పారు. పని సంస్కృతి పెంచుకోవాలని, పనిని ఆస్వాదించాలని, పనిలో ఉల్లాసం పొందాలని సూచించారు. నిరుడు జాతీయ స్థాయిలో 40% అవార్డులు మనకు వచ్చాయని, ఈ ఏడాది 60% అవార్డులు మన రాష్ట్రానికే దక్కాలని చంద్రబాబు ఆకాంక్షించారు. నీరు, విద్యుత్ ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని, ఊహించని ఫలితాలు సాధించామని తెలిపారు. తాగునీరు, తినే తిండి, పీల్చేగాలితోపాటు మన ఆలోచనల్లోనూ పూర్తి స్వచ్ఛత ఉండాలన్నారు.

విద్యుత్, నీరు, గాలి సహకరిస్తే అద్భుతాలు

విద్యుత్, నీరు, గాలి సహకరిస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించ వచ్చునని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమలో 2016 డిసెంబరుతో పోలిస్తే 3.7 మీటర్లు, 2016 మార్చి కన్నా 10 మీటర్ల భూగర్భ జలాలు పెరగడం 'నీరు-చెట్టు, నీరు-ప్రగతి' కార్యక్రమం విజయం సాధించిందనడానికి నిదర్శనమని వెల్లడించారు. 2016లో 30%, నిరుడు 12.6 శాతం వర్షపాతం తక్కువ నమోదు అయినా పంటల దిగుబడులు తక్కువగా కాకుండా చూశామన్నారు. సమర్థ నీటి నిర్వహణతో రూ.400 కోట్లు విలువైన విద్యుత్ వినియోగం తగ్గించామని ముఖ్యమంత్రి తెలిపారు.

నాణ్యమైన పంట దిగుబడులపై దృష్టి

రబీలో 111% నాట్లు వేశారని, నాణ్యమైన దిగుబడులు రావాలని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో రబీ పంట రుణాల పంపిణీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిరుడు 2 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు తక్కువగా వాడారని, 1.01 లక్షల టన్నుల క్రిమిసంహార మందులు తక్కువగా వినియోగించారని, మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా అందించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వల్లే ఇది సాధ్యమైందని సీఎం స్పష్టం చేశారు. మన రాష్ట్రంలో నాణ్యమైన, పౌష్టిక పంటల దిగుబడులు సాధించడం ద్వారా ప్రపంచ



దృష్టిని ఆకర్షించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రెయిన్ గన్స్ ఎలా ఉపయోగించాలి? ఎంత వరకూ ఫలితాలు సాధించారు? అనే విషయంలో ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలన్నారు. అవసరాన్ని బట్టి రాబోయే ఖరీఫ్‌లో కూడా రెయిన్‌గన్స్ వినియోగించి పంటలను కాపాడాలని సూచించారు. ఇప్పటి వరకూ 25వేల సోలార్ పంప్‌సెట్లు రైతులకు అందజేశామని, మరో 15 వేలు అందజేయనున్నామని తెలిపారు. సోలార్ పవర్ వినియోగం వల్ల కాలుష్య సమస్యను అధిగమిస్తామన్నారు.

పాడి పరిశ్రమతో మరింత ఆదాయం

ఆక్వాలో కాలుష్యం నియంత్రించాలని, ప్రజలు ఆంధ్రా ఆక్వాపైనే మొగ్గ చూపేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాయలసీమలో నీరు అందుబాటులోకి రావడం వల్ల వ్యవసాయం పురోగతి సాధించిందన్నారు. దీంతో పాటు పాల దిగుబడి మరింత పెరిగిందని, ఇది ఎంతో సంతోషకరమైన విషయమని చంద్రబాబు అన్నారు. రోజువారీ పాల విక్రయాలు 50 లక్షల లీటర్ల నుంచి 55 లక్షల లీటర్లకు పెరగడం పాడి పరిశ్రమకు మరింత ఊతం లభించినట్లు అయ్యిందన్నారు. ఏరువాక, జలసిరికి హారతి, వనం-మనం కార్యక్రమాల స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని కోరారు.

సాంకేతికతతో మనమే ముందుండాలి

ఫైబర్ గ్రిడ్ ప్రారంభానికి వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ల ద్వారా రాష్ట్ర పురోగతిని ప్రశంసించడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ప్రపంచానికే మన టెక్నాలజీ నమూనాగా మారాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఉష్ణోగ్రతలు, గాలి నాణ్యత, రోడ్డు ప్రమాదాలు అన్నింటినీ రియల్ టైమ్‌లో పర్యవేక్షించాలని సూచించారు. విపత్తు నిర్వహణ సంస్థ మరింత క్రియాశీలం కావాలని అధికారులకు సూచించారు.

సమాజాన్ని సంతోషంగా ఉంచాలి

రాష్ట్రంలో నరేగా నిధులను గరిష్టంగా వినియోగించుకోవాలని, గ్రామాలలో మౌలిక వసతులను మరింత పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారం నుంచి జరిగే 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామస్థులను, వార్డు ప్రజలను భాగస్వాములను చేయాలని, అభివృద్ధి, సంక్షేమంపై చర్చించాలని, మనం సంతోషంగా ఉంటే.. సమాజాన్ని సంతోషంగా ఉంచడానికి దోహదపడుతుందన్నారు. కలిసికట్టుగా పనిచేసి, లక్ష్యాలను చేరుకుందామని అధికార యంత్రాగానికి ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు, విద్యుత్, జలవనరులు, గ్రామీణాభివృద్ధి, రియల్ టైమ్ గవర్నెన్స్, అటవీశాఖలకు చెందిన ఉన్నతాధికారులు హరి జవహర్‌లాల్, చిరంజీవి చౌదరి, రాంశంకర్ నాయక్, మురళి, అజయ్ జైన్, వెంకటేశ్వరరావు, రామాంజనేయులు, అహ్మద్‌బాబు, ఇస్రో రాజశేఖర్, మల్లిఖార్జున రావు, ఇతర అధికారులు, కలెక్టర్లు పాల్గొన్నారు.



సీఎంకు శుభాకాంక్షల వెల్లువ

- **బాబును కలిసిన సీఎస్, డీజీపీ, దివ్యాంగ బాలలు**
- **టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వాదం**

అమరావతి, జనవరి 1 (మనం ప్రతినిధి): కొత్త సంవత్సరాది నాడు సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. సోమవారం ఉదయం ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి సీఎస్ దినేశ్‌కుమార్, డీజీపీ మాలకొండయ్య పుష్పగుచ్ఛం అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు లబ్ధిదారులకు చేరేందుకు వీలుగా అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేస్తామని ఈ సందర్భంగా సీఎస్ చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ మాలకొండయ్య చెప్పారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు డీజీపీకి పలు సూచనలు చేశారు. బాల వికాస కేంద్రానికి చెందిన దివ్యాంగ విద్యార్థులు ముఖ్యమంత్రిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీకనకదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం అర్చకులు పట్టువస్త్రాలు, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.

కేసీఆర్‌కే సాధ్యం

24 గంటల కరెంటును సుసాధ్యం చేశారు: పవన్ కల్యాణ్





హైదరాబాద్, జనవరి 1 (మనం ప్రతినిధి) తెలంగాణలోని రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంపై సీఎం కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను పవన్ కల్యాణ్ కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు పవన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇవ్వడం, పలు సంక్షేమ పథకాల గురించి సీఎం కేసీఆర్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పారు. 24 గంటల కరెంటు సాధ్యం కాదనుకున్నాం, కానీ ఇప్పుడు కేసీఆర్ ఇది చేసి చూపించారని అన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ సంకల్పించుకుని తెలంగాణ సాధించారని అన్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను ఇలా ఒక్కొక్కటి నెరవేర్చడం అద్భుతమన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రశంసలు కురిపించారు. ఇక పొత్తులకు, మద్దతుకు సంబంధించిన ప్రశ్నలు అడుగగా..అలాంటి ఆలోచన లేదని..కేవలం మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు.



గ్రామ సచివాలయం

- 10 మంది యువకులకు ఉద్యోగాలు
- 72 గంటల్లో సమస్యల పరిష్కారం
- అర్హులకు సంక్షేమ పథకాలు అమలు
- చిత్తూరు పాదయాత్రలో జగన్ హామీ

చిత్తూరు, జనవరి 1: తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు వేగవంతంగా పరిష్కారం కావటానికి గ్రామ సచివాలయం ఏర్పాటు చేస్తామని వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆయా గ్రామాల్లో చదువుకున్న 10 మంది యువకులకు గ్రామ సచివాలయంలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. గ్రామ సచివాలయం ద్వారా 72 గంటల్లో పింఛను, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు పార్టీలకతీతంగా అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 49వ రోజు సోమవారం చిత్తూరు జిల్లా చిన తిప్పసముద్రం వద్ద చేనేతలతో జగన్ ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా చేనేతలు తమ సమస్యలు విన్నవించారు. అందరి సమస్యలను విన్న జగన్.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విశ్వసనీయత అన్న పదానికి చంద్రబాబు నాయుడు పాతర వేశారని విమర్శించారు. ప్రజలు కొడతారేమో అనే భయంతో ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ తన వెబ్‌సైట్ నుంచి తీసేసిందని అన్నారు. విశ్వసనీయత అనే పదాన్ని రాజకీయ నేతలు మర్చిపోయారని, మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు. ''నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసిన తర్వాత సంతోషంగా ఎవరైనా ఉన్నారా? రైతులు, చేనేతలు, అక్కాచెల్లెమ్మలు, విద్యార్థులు, అవ్వాతాతలు ఎవరూ సంతోషంగా లేరు. చేనేతలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ప్రతి కులాన్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఆయన మోసం చేశారు'' అని జగన్ అన్నారు. 49వ రోజు పాదయాత్ర ముదివేడు నుంచి ప్రారంభమైంది. టీటీడీ అర్చకుల సమక్షంలో వేంకటేశ్వరస్వామికి జగన్ ప్రత్యేక పూజలు చేశారు. కడప క్రాస్ రోడ్డు, నడింపల్లి, ఆర్సీ కురవపల్లి, గడ్డెత్తుపల్లి, నల్లగుట్టపల్లి, కాయలపల్లి, అడ్డగింతవారిపల్లి, చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి, సీటీఎం క్రాస్ రోడ్స్ మీదుగా సీటీఎం వరకు పాదయాత్ర చేశారు.

ప్రజారంజకంగా 2018-19 బడ్జెట్

- **పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యం: యనమల రామకృష్ణుడు**



కాకినాడ, జనవరి 1 (మనం బ్యూరో): మార్చిలో ప్రవేశ పెట్టనున్న 2018-19 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజారంజకంగా రూపొందిస్తామని, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మరిన్ని నిధులు కేటాయిస్తామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సోమవారం తునిలో ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే బడ్జెట్‌లో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఆర్థిక నిపుణులు, వివిధ శాఖల మంత్రులు, సీనియర్ అధికారులతో ఈ నెలలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి బడ్జెట్ రూపకల్పనపై చర్చించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల ఎదుర్కొంటున్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఏ విధమైన ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం రంగంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉందని మంత్రి అన్నారు. 2018లో సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. నూతన సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానన్నారు.

పండుగ ఎలా అవుతుంది?

- **జన్మభూమిలో 1 శాతం అర్జీలనూ పరిష్కరించలేదు: రఘువీరా**

విజయవాడ, జనవరి 1: టీడీపీ ప్రభుత్వం వచ్చాక గత నాలుగు జన్మభూమి కార్యక్రమాల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఒక్క శాతం కూడ పరిష్కరించకుండా.. ఇప్పుడు చేపడుతున్న 'జన్మభూమి-మా ఊరు' కార్యక్రమం పండుగ ఎలా అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ప్రశ్నించారు. మంగళవారం నుంచి ఈ నెల 11 వరకూ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలోనైనా ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఏపీసీసీ కార్యాలయం సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల అనంతపురం జిల్లాలో వందలాది గ్రామాలలో తాను పర్యటించినప్పుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను.. ఐదో విడత జన్మభూమి కార్యక్రమం సందర్భంగా చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లుతున్నట్లు రఘువీరా వెల్లడించారు.

మనం
కుటుంబం
మంగళవారం, 2 జనవరి 2018
www.manamnews.com

అహ్మదాబాద్‌లో చర్చి వెలుపల న్యూ ఇయర్ సందడి





వాటికన్ సిటీలో పోప్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపిన ప్రజలు



ప్యారిస్ నగరంలో కొత్త సంవత్సర వెలుగుల జిలుగులు

సిమ్లాలో నూతన సంవత్సర వేడుకల కోలాహలం



ఫ్లోరిడాలోని కీ వెస్ట్ ఐల్యాండ్ వేడుకల్లో అలరించిన నటి గేరీ మారియన్





2017 డిసెంబరు 31వ తేదీ చివరి సూర్యాస్తమయంలో చెన్నై మరీనా బీచ్‌లో తండ్రీ కొడుకుల 'పిక్చర్ పర్‌ఫెక్ట్' దృశ్యం

హ్యాపీగా 2018 న్యూ ఇయర్

అమృత్‌సర్ స్వర్ణదేవాలయం సందర్శనలో యాత్రికులు



మధురలో 2018 తొలి ఉషోదయాన్ని యోగాతో ప్రారంభించిన మహిళలు



వారణాసిలో గంగా ఘాట్లపై చిన్నారుల నూతన సంవత్సర సందడి






కౌలాలంపూర్‌లోని పెట్రోనాస్ టవర్స్‌వద్ద న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ సందడి

ముంబైలో కొత్త సంవత్సరం తొలి సూర్యోదయం ఇలా





ఎడిన్‌బర్గ్‌లో ప్రపంచ అతిపెద్ద న్యూ ఇయర్ స్ట్రీట్ పార్టీలో 75,000 మందికి పైగా చిందులు



కొత్త సంవత్సరం తొలి రోజు తాజ్‌మహల్ సందర్శనలో టూరిస్టులు

బబుల్ ర్యాప్ ముగ్గులు



ప్రతి సంక్రాంతికి ఒకే రకం ముగ్గులు వేసి విసుగ్గా ఉందా? అయితే వెరైటీగా ఈసారి ముగ్గును కొత్త విధానంలో వేసే ప్రయత్నం చేస్తానంటే, బబుల్ ర్యాప్ రంగోలి ట్రై చేయండి. మీకు ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దదైన డిజైన్‌లో ఈ రంగోలిని ఈజీగా వేయవచ్చు. మీకు నచ్చిన రంగులను ఒకే సైజు కవర్లలో కట్టి, ముందుగా వేసుకున్న ఔట్ లైన్ డిజైన్‌పై క్రమపద్ధతిలో పేర్చుకుంటూ పోతే వచ్చే రంగోలినే బబుల్ ర్యాప్ రంగోలి అంటారు. ముగ్గుపై రంగులు లేదా పూల రెక్కలు వేస్తే కాసేపటి తర్వాత చెదిరిపోతాయి, కానీ బబుల్ ర్యాప్ అయితే ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. మళ్లీ ఈ కవర్లను తీసి చక్కగా దాచుకోవచ్చుకూడా. ఎటువంటి వేస్టేజీ లేకపోవడంతోపాటు డస్ట్ అలర్జీ ఉన్నవారికి బబుల్ ర్యాప్‌తో మంచి డిజైన్లు వేసే ఛాన్స్ దొరుకుతుంది.

మనం

జనం కోసం.. అక్షర యజ్ఞం..

మంగళవారం, జనవరి 2



మంచిమాట



'సుఖం, దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పే వాడు, దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే.'

- స్వామి వివేకానంద

రజనీ రాణిస్తారా?

'నాయకత్వమనేది ఒక ఉన్నతస్థానమో, అధికారాన్ని కల్పించేదో కాదు. నాయకుడనేవాడు దారిచూపడు. అతను స్ఫూర్తినిస్తాడు, అనుచరులను కాపాడుకుంటాడు. అనుచరులే నాయకుణ్ణి తయారుచేస్తారు. అయితే నాయకుడనే వాడికి సాహసం ఉండాలి, ధైర్యం ఉండాలి. అనుచరుల విశ్వాసాన్ని కోల్పోకూడదు' ఆశావాది, రచయిత సైమన్ సినెక్ అన్నట్టు ప్రఖ్యాత తమిళ నటుడు రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి ముందు మనం ఆలోచించవలసిన మాటలివి. సినిమా వేరు, రాజకీయ జీవితం వేరు. సినిమాలో పంచ్ డైలాగులన్నీ ఎవరో రాసిస్తే చెప్పేవి. సొంత మాటలుండవు. రాజకీయాల్లో అలాకాదు, ఇక్కడ రైటర్లు రాసే స్క్రిప్ట్‌లుండవు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణమండపంలో ఆదివారం సూపర్‌స్టార్ రజనీకాంత్ తన రాజకీయరంగ ప్రవేశాన్ని ప్రకటించారు. జయలలిత మరణించి ఏడాది గడిచిన తరువాత రజనీకాంత్ రాజకీయప్రవేశంపై ప్రకటన వెలువడడం గమనార్హం. తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడిన నేపథ్యంలో రజనీ రంగప్రవేశం సరైన సమయంలోనే జరిగిందని చెప్పవచ్చుగానీ తన రాజకీయ జీవితమంతా ఆధ్యాత్మిక విధానాలతో కొనసాగనుందని ఆయనే స్వయంగా ప్రకటించారు. అయితే, తన పార్టీ పేరు, పార్టీ విధానాలు ఆయన ఇంకా ప్రకటించాల్సి ఉంది. దాదాపు రెండుదశాబ్దాల పాటు ఇదిగో అదిగో అంటూ వెలువడుతున్న ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెడుతూ రజనీ చేసిన ఈ ప్రకటన సరైనసమయంలోనే వెలువడిందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. తాను ఆధ్యాత్మిక పంథాలో రాజకీయాలు నడుపుతానని, తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు తన పార్టీ పోటీచేస్తుందని ఆయన తెలిపారు. దీన్ని బట్టి ఆయన ద్రవిడ పార్టీలకు, వామపక్షాలకు దూరంగానే ఉంటారని భావించొచ్చు. రాజకీయాల్లో కులాలు, మతాల జోక్యానికి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు చేసినందువల్ల కేంద్రంలోని బీజేపీకి కూడా దూరంగానే ఉంటారని స్పష్టమవుతోంది. 'రజనీకాంత్ నిరక్షర్యాస్యుడు, అవినీతిపరుడు, అవినీతిపై పోరాడటానికి ఆయనకు స్పష్టమైన అజెండా లే'దని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్య రజనీ రాజకీయ అక్షరాస్యతకు అద్దం పడుతోందని పలువురి అభిప్రాయం. రజనీ రాజకీయ ప్రస్తానంపై బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఒత్తిళ్లు చేస్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రవేశంపై నిర్ణయం తీసుకునే పరిస్థితులు తలెత్తాయని భావించి ప్రకటన సమయంలో ఆయన చాలా జాగ్రత్తగా పదాలను ఎంచుకుని ఆచితూచి మాట్లాడినట్టు అర్థమవుతోంది.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు రజనీకి అనుకూలంగానే ఉన్నాయని అనేకులు భావిస్తున్నారు. కరుణానిధి, జయలలిత రాజకీయాల్లో చురుగ్గా ఉన్నంతకాలం మరొకరు ప్రభావితులు కష్టమేననే పరిస్థితులు నిన్నటి వరకు తమిళనాడును పరిపాలించాయి. ప్రస్తుతం జయలలిత మరణం, కరుణానిధి అనారోగ్యం కారణంగా తమిళనాడులో రాజకీయశూన్యత ఏర్పడిందని ఇటీవల ఆర్‌కే నగర్ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో స్పష్టమైంది. రెండు డీఎంకేలను తప్ప మరొకరిని తమిళ ప్రజలు అంగీకరించరనడానికి ఉదాహరణగా ప్రముఖ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయ్‌కాంత్ రాజకీయంగా చతికిలపడిన విషయం తెలిసిందే. 1983కు ముందు కాంగ్రెస్‌లో ముఠా కొట్లాటల కారణంగా ముఖ్యమంత్రులు స్థిరంగా కొనసాగకపోవడం, కేంద్రం ఆధిపత్యంతో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ పాలన పూర్తిగా కుంటుపడడం, పర్యవసానంగా ఆర్థిక అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వ్యాపార, వాణిజ్య వర్గాల్లో ఏర్పడిన కొత్త సంపన్న వర్గం అండదండలతో ఎన్టీఆర్ సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి అధి కారాన్ని హస్తగతం చేసుకుంది. తమిళనాడు రాజకీయాలపై కేంద్ర పెత్తనం, ప్రతిపక్ష డీఎంకే పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొనలేకపోవడం వంటి వాటి కారణంగా తమిళనాడులో రాజకీయ శూన్యత/సంక్షోభం తలెత్తింది. తమిళ అస్తిత్వాన్ని తిరిగి సంఘటితం చేయగల నాయకత్వం, పాలన కోసం తమిళ సమాజం ఎదురుచూస్తోంది. కొద్దికాలంగా తమిళనాడు సాధారణపాలనలో నెలకొన్న అస్తవ్యస్తత కారణంగా రాష్ట్ర వ్యాపార, వాణిజ్య వర్గాలకు, సాధారణ ప్రజల జీవనానికి తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు డీఎంకే విఫలమైన నేపథ్యంలో కోయంబత్తూరు, తిరుప్పూర్, తూత్‌కొడి తదితర పారిశ్రామిక జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలు తమిళనాడుకు కొత్తరాజకీయ ముఖచిత్రాన్ని అందించేందుకు రజనీకాంత్‌ను వెనకనుంచి ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తతరం వ్యాపార, వాణిజ్యవర్గాల ప్రాపకం కోసం తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చినట్లుగా, అదే రాజకీయ సంక్షోభంలో ఉన్న తమిళనాడులో రజనీకాంత్ పార్టీ విజయవంతం కాగలదని కొందరు అంచనాలు వేస్తున్నారు.

తమిళుల గుర్తింపును కాపాడడంలో రెండు ద్రవిడపార్టీలు విఫలమయ్యాయని, ఆ లోటును రజనీకాంత్ భర్తీ చేయగలడని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు పరిపాలించిన రెండు ద్రవిడ పార్టీలు కూడా రెండు కుటుంబాల గుత్తాధిపత్యంలో ఉన్నాయి. ఈ రెండుపార్టీల ప్రభుత్వాల విధానాలకు ప్రత్యామ్నాయ విధానాలతో పాలన అందించగలనని రజనీకాంత్ హామీ ఇస్తే ఫలితం ఉండే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆధ్యాత్మిక రాజకీయాలంటే ఏమిటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆధ్యాత్మిక చింతన పేరుతో తరచూ హిమాలయాలను దర్శించుకుంటూ స్థిరత్వంలేని రజనీకాంత్ రాజకీయ ప్రవేశం పేరుతో ప్రజలకే విధంగా సేవలందించగలరనే ప్రశ్న తలెత్తుతోంది. 1980లో ఒక నటితో రజనీకాంత్‌కు వివాహేతర సంబంధాలు కొనసాగించారన్న విషయం రాజకీయంగా అయనకు ప్రతికూలం కాకపోవచ్చు. కానీ ఏ నిర్ణయాన్ని ఆయన తక్షణం తీసుకోలేరు. ఇలా వివాదాస్పదం, నిర్ణయాలను వెంటవెంటనే తీసుకోలేకపోవడం లక్షణాలు కలిగిన ఆయన ప్రజాసమస్యల పరిష్కారంలో తక్షణ నిర్ణయాలను ఆయన ఎలా తీసుకోగలరనేది అందరినీ వేధించే ప్రశ్న. తెలుగులో మెగాస్టార్ కూడా ఇలాగే పార్టీపెట్టి విఫలమైన అంశం చూస్తే, 'చరిత్ర పునావృతమవుతుంది గానీ, అది మొదటిసారి విషాదాంతంగానూ, రెండవ సారి ప్రహసనంగాను ఉంటుంది' అన్న నానుడి స్ఫురిస్తుంది. తమిళనాడు రాజకీయా రంగంలో రజనీ మరో ఎన్టీర్ అవుతారా? మెగాస్టార్ అవుతారా వేచిచూద్దాం!

అభివృద్ధికి ఊతం ఉపాధి హామీ

కేంద్రప్రభుత్వం ఇస్తున్న ఉపాధి హామీపథకం నిధులు ఆంధ్రప్రదేశ్‌లో రెండు విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఒకటి ఈ పథకం ప్రధాన లక్ష్యమైన వ్యక్తిగత వేతనం కాగా రెండోది సామూహిక పథకాల అభివృద్ధికి కూడా ఆ నిధులు వినియోగించటం చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండో ప్రయోజనం ఎక్కువ ప్రాచుర్యం పొందింది. 2016-17లో ఉపాధి హామీ నిధులతో ఎన్నో ప్రయోజనాలు పొందిన ఆంధ్రప్రదేశ్ 2017-18 ఆర్థిక సంవత్సరంలో విశ్వరూపం చూపుతోంది.

గ్రామాల్లో కొత్తరోడ్లు వేయాలా? రోడ్ల పక్కన మొక్కలు నాటి పచ్చదనం నింపాలా? పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లు నిర్మించుకోవాలా? పేదలకు ఇళ్లు, వాటిలో మరుగుదొడ్లు నిర్మించాలా?- వీటన్నింటికీ నిధులు వచ్చే మార్గం ఒక్కటే. అదే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఈ పథకంతో పేదల కడుపు నింపే పనులు చేపట్టే మాటెలా ఉన్నా ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధి పనులు చేప్టేందుకు తురుపు ముక్కలా ఉపయోగపడుతోంది. గత ఏడాది ఈ పథకం ద్వారా రూ.6 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులను కేంద్ర నిధులను రాబట్టుకోగలిగింది. ఈ ఏడాది రూ.8,400ల కోట్లు ఖర్చు చేయాలని, కనీసం రూ.7,200 కోట్లను కేంద్రం నుంచి రాబట్టాలని యోచిస్తోంది. దీనిలో భాగంగా 16 శాఖల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టేందుకు లేబర్ బడ్జెట్‌కు రూప కల్పన చేసింది. వ్యక్తిగత, సంస్థాగత, మౌలిక వస తులు, సహజ వనరుల కల్పన పనులన్నీ ఈ నిధు లతో చేపట్టేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ముందుకు కదులుతోంది. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టేం దుకు ఉపాధి నిధులతోపాటు 14వ ఆర్థిక సంఘం, ఎస్‌డీఎఫ్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు కూడా సమకూరనున్నాయి. ఈ నిధులతో అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉపాధి పథకం నిధులతో చేపట్టే పనుల వివరాలివి.



> గ్రామాల్లో కొత్తరోడ్లు వేయాలా? రోడ్ల పక్కన మొక్కలు నాటి పచ్చదనం నింపాలా? పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ సెంటర్లు నిర్మించుకోవాలా? పేదలకు ఇళ్లు, వాటిలో మరుగుదొడ్లు నిర్మించాలా?- వీటన్నింటికీ నిధులు వచ్చే మార్గం ఒక్కటే. అదే మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం.

1. రాష్ట్రంలో రెండున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ.3,450 కోట్లు ఖర్చవుతుంటే రూ1,075 కోట్లను ఉపాధి నిధుల నుంచే సమీకరించనున్నారు. ప్రతి కుటుంబం ఇంటి నిర్మాణం కోసం రూ.55 వేలు ఖర్చు చేసుకునే వెసులుబాటును ఈ పథకం కల్పించింది.

2. పశు సంవర్ధక శాఖ ద్వారా పశుగ్రాసం పెంచుకోవడం, పశువులకు నీళ్ల తొట్టెలు, పశువుల హాస్టళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 85% నిధులు ఉపాధి ద్వారా వస్తే మిగిలిన 15% పశు సంవర్ధక శాఖ భరిస్తుంది.

3. మత్స్యశాఖ ద్వారా చేప పిల్లల తయారీ పాండ్స్‌ను నిర్మించనున్నారు. ఒక్కో యూనిట్ రూ.8 లక్షలతో చేపడుతున్నారు. ఇందులో రూ.6 లక్షలు ఉపాధి నిధులే. చేపలు ఎండబెట్టుకునే డ్రైయింగ్ ప్లాట్ ఫారంలను కూడా ఈ నిధులతో చేపడుతున్నారు.

5. జల వనరులశాఖ ద్వారా చిన్న తరహా నీటి పారుదల చెరువులు, చెక్‌డ్యాంలు, ఐదెకరాల పైబడి ఉన్న రైతులకు చెక్‌డ్యాంలు ఈ నిధుల నుంచి నిర్వహిస్తున్నారు. నీటి సంరక్షణ పనులకు సంబంధించి ప్రధానమంత్రి కిసాన్ సంచయి యోజన పథకం ద్వారా ఉపాధి నిధులతో రూ.932 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

6. సెరికల్చర్ ద్వారా మల్బరీ మొక్కల పెంపకాన్ని ఉపాధి నిధులతో చేపడుతున్నారు. ఒక్కో ఎకరానికి అయ్యే 1.54 లక్షల వ్యయంలో ఉపాధి నిధులు 1.22 లక్షలను ఖర్చు చేస్తారు. మల్బరీ షెడ్లు కోసం కూడా ఈ నిధులను వినియోగిస్తున్నారు.

7. పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధి, మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, తాగునీటిని ఈ నిధులతో చేపడుతున్నారు. క్రీడాశాఖ ద్వారా 70 మినీ ఆడిటోరియాలకు ఉపాధి నిధులతో నిర్మించడానికి సంకల్పించారు. ఒక్కో ఆడిటోరియానికి రూ. కోటి ఉపాధి, మరో రూ.కోటి శాప్ ద్వారా నిధులు సమీకరించుకోనున్నారు.

8. ఈ ఏడాది 50 వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో ఎకరాకు రూ.60 వేలు ఇస్తుంటే అందులో ఉపాధి నుంచి రూ.50 వేలు, రూ.10 వేలు ఉద్యానవన శాఖ భరిస్తుంది.

9. పంచాయితీరాజ్ శాఖ ద్వారా 500 పంచాయితీ భవనాలను నిర్మించాలని భావించగా ఒక్కో యూనిట్‌కు అయ్యే 20 లక్షల ఖర్చులో రూ.13.50 లక్షలు ఉపాధి నిధులే.

10. ఉపాధి పథకంలో శ్మశానాలను అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.10 లక్షలు ఖర్చు చేస్తుండగా, అందులో రూ.7 లక్షలు ఉపాధి నుంచి, మరో రూ.3 లక్షలు ఎన్.ఆర్.ఐ. భాగస్వామ్యంతో చేపడుతున్నారు.

11. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ద్వారా 6 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లను నిర్మించ తలపెట్టారు. ఒక్కో కిలోమీటరుకు రూ.35 లక్షల చొప్పున రూ.2,100 కోట్లు ఖర్చవుతుంటే, ఉపాధి నుంచి రూ.1,050 కోట్లు, మిగిలిన వ్యయం 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్‌డీఎఫ్, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి ఖర్చు చేయనున్నారు.

ఇంకా వేలాది వ్యక్తిగత మరుగుదొడ్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, రోడ్ల పక్కన మొక్కల పెంపకం పథకాలను కూడా ఉపాధి నిధులతోనే చేస్తున్నారు. మన రాష్ట్రాన్ని చూచి ఇతర రాష్ట్రాలు కూడా ఇదే బాటపట్టడం కొసమెరుపు.

◆ పుట్టా సోమన్నచౌదరి
9440339682

జన్మభూమి మెప్పిస్తోందా?

తెలుగు నేలపై 'జన్మభూమి' పేరిట ప్రజారంజక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. 'జన్మ భూమి'పై పేటెంట్ రైట్స్ కూడా బాబువే. జైహింద్ అనే పదంలా జై జన్మభూమి అనే మాటకు రాజకీయాలలో విస్తృత అర్థం కల్పించిందీ ఆయనే. సహజంగా జన్మభూమి అనే పదం చాలా గొప్పది. అది వాడ కావచ్చు, ఊరు కావచ్చు, జిల్లా కావచ్చు, రాష్ట్రం కావచ్చు, దేశం కావచ్చు. పుట్టిపెరిగిన ఏ ప్రాంతమైనా కావచ్చు. 'జన్మభూమికి సేవ చేద్దాం రండి' అని పిలిచినా, 'జన్మభూమి రుణం తీర్చుకుందాం రండి' అని పిలుపు నిచ్చినా ఏ తప్పూ కనిపించదు, ఎలాంటి తప్పునూ అందులో చొప్పించలేం కూడా. పైగా మా ఊరికి సేవ చేసుకునే అదృష్టం కలిగిందనే భావనే ఎక్కువ. గ్రామ ప్రజలంతా ఒక చోటచేరి, ఆ గ్రామ పరిధిలోని అనేక అనేక సమస్యలను చర్చించుకోవటం పూర్తి ప్రజాస్వామిక లక్షణం. ప్రభుత్వ శాఖలు, అధికారులు, ప్రజాప్రతినిధులు గుమిగూడి గ్రామానికి ఏం కావాలి? గ్రామంలోని ప్రజలకు ఏం చేయాలి? అని చర్చించి వాటిని పరిష్కరించటం, లేదా పరిష్కార మార్గాలను అన్వేషించటమే జన్మభూమి సారాంశం. ప్రభుత్వ నిధులతో పాటు, జన్మభూమిలో జన్మించిన దాతల సహాయ సహకారాలు కోరటమూ ఇందులో ఒక భాగం.

1996లో అప్పటి తెలుగుదేశం పార్టీలో జరిగిన ఆగస్టు సంక్షోభం తర్వాత చంద్రబాబు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాదిలోనే జన్మ భూమి, శ్రమదానం వంటి వినూత్న కార్యక్రమాలకు నాంది పలికారు. 1999లోనూ మరో మారు అధికార పగ్గాలను చేతపట్టి 2004 వరకూ జన్మభూమిని తరచూ నిర్వహించారు. ఆ తర్వాత పదేళ్ళపాటు అధికారానికి దూరం కావటంతో తెలుగునేలపై జన్మభూమి ఊసెత్తిన వాళ్ళు లేరు. మళ్ళీ 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే మరోమారు జన్మభూమి అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పుడు తాజాగా జనవరి 2 నుంచి పది రోజుల పాటు జన్మభూమిని పండుగలా నిర్వహించాలని ఆదేశించటంతో యావత్ అధికార యంత్రాంగం జన్మభూమి పనిలో నిమగ్నమైంది. గతంలో జరిగిన జన్మభూమి కార్యక్రమాలన్నీ ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు. 'ఇది ఇంప్రూవ్డ్ వర్షన్' అని సి.ఎం. ఆదేశించారు.

ఈ జన్మభూమి నిజంగానే జనులను మెప్పిస్తోందా? వారి సమస్యలకు, ఫిర్యాదులకో పరిష్కార మార్గాలను సాధించి పెడుతోందా? అనేది ప్రశ్న. నాలుగు ఫించన్లు, మరో నాలుగు రేషన్ కార్డులకే పరిమితమా? అనేదీ ప్రశ్నే. ఇప్పటివరకు జరిగిన ఏ జన్మభూమి కార్యక్రమమైనా ప్రజా సమ్మతాన్ని పూర్తి స్థాయిలో రాబట్టలేకపోయింది. ఇదో రాజకీయ కార్యక్రమంగానే ప్రజల మనస్సులో నిలిచిపోయింది. ఎందుకంటే ఇన్ని విడతలుగా జరి గిన జన్మభూమిలో ప్రజలనుంచి వచ్చిన దరఖాస్తుల లిస్టులు తీయండి? వాటిలో పరిష్కరించబడ్డవి ఎన్ని? పరిష్కారానికి నోచుకోనివి ఎన్ని? లెక్కలు తీయండి? జన్మభూమి పిలుపుతో ముందు కొచ్చిన దాతల వివరాలు వివరించండి? కేవలం జన్మభూమి ద్వారా పరిష్కరించబడ్డ సమస్యల శ్వేతపత్రం ప్రకటించండి? జన్మభూమి మేలు ఎంతో ప్రజలకు తెలుస్తుంది? లేకపోతే అందరూ భావించినట్టుగానే ఇది రాజకీయ స్వప్రయోజన కార్యక్రమంగానే మిగిలిపోతుంది? ఏదేమైనా జన్మభూమి పట్ల ప్రభుత్వానికి ఉన్న లక్ష్యసాధన వేరు, ప్రజలకు ఉన్న విశ్వాసం వేరు. ఇందులో మార్పు తేనంత వరకూ జన్మభూమి ప్రయోజనం పూర్తిగా నెరవేరదు.

◆ పోతుల బాలకోటయ్య
సీనియర్ జర్నలిస్టు,
98497 92124

మన లేఖలు

అధికార భాష తెలుగేనా?

స్వాతంత్ర్యం వచ్చి మనకు 70 సంవత్సరాలు గతించినా మన మాతృభాష తెలుగుభాషను అధికార భాషగా అన్ని శాఖలలోను, అన్ని స్థాయిలలోను, కార్యనిర్వహణలో, శాసన నిర్మాణంలో, న్యాయ పాలనలో కనీసం 10 శాతం కూడా చట్టం ప్రకారం అమలు చేయకపోవడం శోచనీయం. 1966 మే, 14న తెలుగు భాషను అధికార భాషగా చట్టం చేశారు. ఆంధ్రప్రదేశ నూతన ప్రభుత్వం (2-6-2014నుంచి) 80 శాతం నిరక్షరాస్యులైన ప్రజలను పరాయి దేశ భాష అయిన ఇంగ్లీషు భాషలో అనగా తెలుగు ప్రజలకు అర్థంకాని ఇంగ్లీష్‌లో పరిపాలించడం మహానేరమే అవుతుంది. ఇంగ్లీషు రాని తెలుగు ప్రజలను మన రాష్ట్ర ప్రభుత్వం పరిపాలించడం. రాజ్యాంగం 343వ అధికరణ ప్రకారం తెలుగు భాషను అధికార భాషగా అమలు చేయాలని ఆదేశించింది. ఆయా రాష్ట్రాలలో వాడుకలో వున్న మాతృభాషలో పరిపాలించాలని లేదా హిందీ భాషలో పరిపాలించాలని రాజ్యాంగం ఆదేశించింది. రాజ్యాంగం 348 అధికరణ ప్రకారం హైకోర్టులో ఉపయోగించే భాష గురించి వివరించింది. దీని ప్రకారం రాష్ట్ర గవర్నరు ముందుగా రాష్ట్ర అనుమతి పొంది ఆ రాష్ట్ర అధికార భాషను హైకోర్టులో ఉపయోగించాలని ఆదేశించింది. రాష్ట్ర పరిపాలనలో మన మాతృభాష అయిన తెలుగు భాష స్థానంలో ఇంగ్లీషు భాషలో 1950 నుంచి పరిపాలించడం చట్ట విరుద్ధమే అవుతుంది. మరి అన్ని రాజకీయ పార్టీలు తెలుగును అధికార భాషగా అమలు చేయాలని ఎందుకు శాంతియుతంగా బందులు, పోరాటాలు, ఉద్యమాలు చేయరు. నాలుగుకోట్ల తెలుగు ప్రజల డబ్బుతో జీతాలు తీసుకొంటున్న చట్ట సభలు అన్ని శాఖలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మన తెలుగు భాషను అధికార భాషగా అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికపై ఉత్తర్వులు జారీ చేసి మన రాజ్యాంగాన్ని గౌరవించాలి.

- పి. గంగునాయుడు, శ్రీకాకుళం

పుస్తక మహోత్సవం ప్రమోదం

విజయవాడలో 29వ పుస్తక మహోత్సవాని సోమవారం స్వరాజ్ మైదానంలో ప్రారంభమైంది. గత 28 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న ఈ పుస్తక మహోత్సవానికి దేశావ్యాప్త ప్రచురణకర్తలందరు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. తొలిరోజు నన్ను ప్రభావితం చేసిన పుస్తకం అనే అంశంపై చర్చాగోష్టి జరిగింది. దీనికి ప్రఖ్యాత జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి అధ్యక్షత వహించి పుస్తక పఠనం వల్ల మనిషికి ఎంతో ప్రేరణ కలుగుతుందని, తద్వారా మంచి జీవనశైలిని అలవర్చుకొనే అవకాశం వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు హాజరైనారు. ఈ నెల 11 వరకు జరిగే ఈ పుస్తక మహోత్సవానికి అధికారులు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని పుస్తక ప్రియులు కోరుతున్నారు.

- జగన్ కుమార్, విజయవాడ

విప్లవ వైతాళిక సావిత్రి పూలే

చరిత్రను వెనక్కి నడిపించే ప్రతిఘాతక శక్తుల విషకౌగిలి నుంచి చరిత్రను ముందుకు నడిపించాల్సిన ప్రగతిశీల జననేతలు, ప్రతిభామూర్తులు, వైతాళికశక్తులు విధిగా ఉదయించి తీరాల్సిన కాలమది. ఆనాడు పీష్వాలు పాలిస్తున్న మరాఠా ర్యాము స్వార్థపరతకు, అసూయా ద్వేషాలకు, కులతత్వానికి నెలవుగా ఉండేది. దేశ చరిత్రలో నిమ్నవర్గాలపై, రైతులపై స్త్రీలపై, కనివిని ఎరుగని వివక్షను హింసను ప్రయోగిస్తున్న కాలమది. రెండవ బాజీరావు పరిపాలన కాలంలో ఇది మరింతగా విషమించి సంస్కృతి విషపరిణామంతో, మత కాఠిన్యంతో ప్రజలంతా నిస్సహాయంగా బాధల ననుభవించి సమాజ క్షీణావస్థకు పతనానికి దారితీస్తున్న చీకటి కాలమది. చారిత్రక వైతాళికులను ప్రసవించాల్సిన చారిత్రక కర్తవ్యాన్ని చరిత్ర మాత చేపట్టి పురిటి నొప్పులు భరించి కనిపెంచిన విప్లవ వైతాళికురాలు సావిత్రి పూలే. బహుజన సమాజంతో పాటు, అన్నివర్గాల స్త్రీలు 'ఓనమాలు' కూడ దిద్దలేని అజ్ఞానం, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్న అంధకార యుగంలో వేగుచుక్కగా సావిత్రిపూలే 1831లో జనవరి 3వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో గల నయ గావ్ గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే సహజాతంగా అబ్బిన పట్టుదల, కరుణ, సమత, జిజ్ఞాస వంటి గుణాలు భర్త జోతిరావ్ సహచర్యంలో మరింతగా వికాసం చెంది జీవితాంతం శ్రేయో మార్గంలో శ్రమించిన భారతమాత ప్రియపుత్రిక సావిత్రిభాయి పూలే.

మరాఠ ప్రాంతంలో పీష్వాల పాలన అంతమై, ఆంగ్లేయుల ఆధీనంలోకి వచ్చినా కూడా గ్రామాలలో ఆధిపత్య వర్గాల స్వభావం, పాలనా స్వరూపం మారలేదు. 1813 చార్టర్ చట్టం, 1835 మెకాలే విద్యా విధా నంతో బ్రిటిష్ ఇండియా ప్రభు త్వం ఐరోపా విజ్ఞానాన్ని, శాస్త్రీయ విద్య వ్యాప్తికి కృషిచేయడం ప్రారంభించింది. ఫలితంగా కింది జాతుల ప్రజ లకు విద్యావకాశాలకు కొంత ప్రొత్స హం లభించింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న జ్యోతి రావు తన విద్యాభ్యాసాన్ని ప్రభుత్వ, స్కాటిష్ బడు లలో మరాఠలో, ఆంగ్లంలో విద్యను నేర్చు కున్నాడు.



ఈ జంట భారతదేశ సాంఘిక విద్య విప్లవానికి తమ శక్తినంతా ధారపోసి నిజమైన జీవితానందం, నైతిక సౌందర్యం, మానవ విమోచన ఉద్యమాలలో ఉన్నదని గుర్తించి, దారిదీపాలుగా వెలిగి, ఆ వెలుగును తర్వాత తరాలకు అందించి, అంబేద్కర్‌కు స్ఫూర్తిని కల్గించి, తమ త్యాగ ఫలితాలను అనుభవిస్తున్న కోట్లాది హృదయాలలో దేదీప్యమానంగా వెలుగుతూ పూలే దంపతులు తమ జన్మను సార్థకం చేసుకున్నారు.

జోతిరావుపూలే అహమ్మద్ నగర్ వెళ్ళినప్పుడు అక్కడ అమెరికన్ మిషనరీ ఆడపిల్లల కోసం నడుపుతున్న బడిని చూసి ఆకర్షితుడై సమా జ ఆంక్షలను ధిక్కరిస్తూ తనకు వచ్చిన విద్యను సావిత్రిభాయికి నేర్పించాడు. అన తికాలంలోనే మరాఠీ, ఆంగ్లంలో చదవడం, రాయడం నేర్చుకుంది. ఇది ఆమె జీవితానికి గొప్ప మలుపు నిచ్చింది. వెంటనే పూలె దంపతులు పూనేలోని బుధ వారపేటలో బాలికా పాఠశాలను 1848 జనవరి 1న ప్రారంభించారు. బాలికల పాఠశాల కావడంతో పనిచేసేందుకు మగవారెవరూ ముందుకు రాలేని స్థితిలో తానే తొలి ఉపాధ్యా యురాలిగా, ముఖ్య ఉపాధ్యాయినిగా పాఠశాలను ధైర్యంగా నిర్వ హించింది. 'విద్య లేక వివేకం తగ్గింది, వివేకం లేక నీతి తగ్గింది. నీతి లేక పురోగతి తగ్గింది, పురోగతి లేక సంపద తగ్గింది, సంపద లేక శూద్రులు, స్త్రీలు వెనుకబడిపోయారు. ఇంత అనర్థం అవిద్య వల్ల జరిగిం'దని ప్రజలను చైతన్యపరుస్తూ, రండి చదువుకోండి, మేము మీకు చేయూతనిస్తాం, మమ్ములని అనుసరించండి, చదువు మీకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని ఇస్తుంది అని ప్రచారం చేస్తూ బాలికలను బడికి తీసుకొని వచ్చేవారు. బాలికలకు ఆటపాటలు నేర్పించి వారి అభిమానాన్ని ప్రేమను సంపాదించి వారిని చదువు వైపు మరలించేది. పిల్లలకు తన హృదయాన్ని అంకితం చేసి వారు నిరంతరం ప్రేమ, సంతోషాలలో ఉండేటట్లు చేసి పాఠశాలను సంతోష చంద్రశాలగా మార్చి వారి మానసిక వికాసానికి శక్తియుక్తులను ఉపయోగించేది. సంప్ర దాయవాదుల అవహేళనల, చీత్కారాల, అవమానాల, దాడుల మధ్య ఏమాత్రం చలించక 'ప్రాణం పోయినా లక్ష సాధనలో వెనక్కి వెళ్ళను' అంటూ కర్తవ్య దీక్షలో ముందుకుసాగారు. విద్యావ్యాప్తికి ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా విక్టోరియా రాణిని కోరారు. సావిత్రి పూలే జీవితం ఉపాధ్యాయులకు సంఘసంస్కర్తలకు సామాజిక కార్యకర్తలకు నిరంతర చోదకశక్తిగా ప్రవహించే ఉత్తేజంలా పనిచేస్తుంది. విముక్తికి విద్య సాధనమని, పీడనకు గురవుతున్న వారిలో మార్పును, చైతన్యాన్ని సంతరిపజేస్తుందని తన కార్యాచరణతో నిరూపించి, అలాగే ప్రజల దీర్ఘకాలపు బాగు కోసం ఇవాళ త్యాగం చేద్దామనే రాజకీయ సామాజిక గుణానికి నిలువెత్తు ప్రతీకైన సావిత్రి మార్గాన్ని అనుసరించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందే సమగ్ర సామాజిక విప్లవసాధనకు కృషిచేసి మానావాభివృద్ధి సూచికలో అగ్రస్థానం సాధించడమే వారికి మనమిచ్చే నిజమైన నివాళి.

◆ అస్నాల శ్రీనివాస్
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం
9652275560

(రేపు సావిత్రి పూలే జయంతి)

పోకడ



కవిత

రాత్రి పోతూ పోతూ
ఉదయాన్ని భూమికి ఇచ్చిపోయింది

సూర్యుడు అస్తమిస్తూ
కలను కండ్లకు దానం చేసిపోయాడు

నిద్ర రాగానే
చీకటి ఎచటకో వెళ్ళింది

మెలుకువ కాగానే
కాంతి శాంతిలేకుండా చేసింది

కదులుతున్న కాలయానంలో
మనిషి గడియారంలో

తాడుతో కట్టేయకుండానే
జీవిత ఖైదీ అయ్యాడు

ఇక మనసు
ఎప్పటికీ శిక్ష నుంచి
విముక్తి కాలేదు

- జూకంటి జగన్నాథం

పుస్తకం.. ఓ నేస్తం

(మొదటి పేజీ తరువాయి)

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో బాగా చదువకున్న వారికే విలువ ఎక్కువ ఉంటుందన్నారు. ప్రస్తుతం డబ్బు ఎక్కువ ఉన్న వాళ్లకే విలువ ఉంటుందనే భావన ఉందని, ఆ డబ్బు పోతే విలువ కూడా పోతుందని చెప్పారు. ఒక పుస్తకం తెరవటం అంటే ఒక కొత్త ప్రపంచాన్ని తెరిచినట్లేనని భావించాలని అన్నారు. ప్రజలను పుస్తకాలు చదివించే దిశగా నడిపించటమే కాకుండా, మంచి పుస్తకాలు చదివించే దిశగా పుస్తక మహోత్సవాలు తోడ్పడుతాయన్నారు. ఏటా జరిగే ఈ ఉత్సవాలకు వేలాది మంది హాజరై, పెద్ద ఎత్తున పుస్తకాలు కోనుగోలు చేయటం ఎంతో సంతోషం కలిగిస్తోందన్నారు. ''నాశనం లేనిది అక్షరం. అక్షరంతో భాష ప్రారంభమవుతోంది. అక్షరాన్ని దైవసమానంగా భావించాలి. భావన, భాష రెండు కలిసి నడుస్తాయి. ఈ భావన భాష రూపంలో బయటకు వస్తుంది. అందుకని భాషను కాపాడుకోవటం చాలా ముఖ్యం. పుస్తకాల్లో శాస్త్రీయ, సాంకేతిక పరిజ్ఞానం ఇమిడి ఉంది'' అని వెంకయ్య నాయుడు అన్నారు. మనం కుంగిపోయినప్పుడు పుస్తకాలు దారి చూపిస్తాయని, ప్రతి వ్యక్తి జీవితంలో పుస్తకానికి ఎంత ప్రాధాన్యం ఉందన్నారు. మస్తకంలో నుంచి పుస్తకంలోకి వస్తే అది చరిత్రగా తయారవుతోందని అన్నారు. ''జీవితమనే పుస్తకంలో నిన్న అనేది పూర్తయిన పేజీ. భవిష్యత్ అనే పేజీ ఖాళీగా ఉంటుంది. వర్తమానం అన్న పేజీని లిఖిస్తూనే ఉంటాం. ఈ వర్తమానం పేజీలో ఎంత బాగా రాయగలిగితే అంత బాగా రాయాలి'' అని వెంకయ్య నాయుడు సూచించారు. వేద సాహిత్యంలో స్త్రీలు కూడా సమానంగా పాలు పంచుకున్నారన్నారు. పద్య సాహిత్యంలో రామాయణం రచించిన మొల్ల, సుభద్రా కళ్యాణం రచించిన తాళ్లపాక తిమ్మక్క, అనేక కావ్యాలు, శతకాలు, యక్షగానాలు రచించిన తరిగొండ వెంగమాంబ, ప్రబంధ కవులతో పోటీ పడిన రంగాజమ్మ, ముద్దుపళని మొదలైన ఎందరినో ఉదాహరణగా చెప్పవచ్చన్నారు. అమరావతి ఏర్పడటం వల్ల విజయవాడకు తిరిగి పూర్వ వైభవం వస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు. సాంస్కృతిక, గ్రంథాలయం శాఖలను కలిపితే తగిన విధులు, నిధులు వస్తాయన్నారు. బుక్ ఫెస్టివల్‌కు చేయూతనిస్తున్న ఎన్టీఆర్ ట్రస్టును వెంకయ్య నాయుడు అభినందించారు.

భాషను కాపాడుకుంటే.. చరిత్రను రక్షించుకున్నట్టే

2018ను తెలుగు భాషా పరిరక్షణ సంవత్సరంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. భాషను కాపాడుకుంటే చరిత్రను కాపాడున్నట్లేనని తెలిపారు. 29 సంవత్సరాలుగా విజయవాడలో ఉద్యమ స్ఫూర్తితో పుస్తక మహోత్సవాలు చేస్తున్నారని, ఇది చాలా అభినందించదగ్గ విషయమని చెప్పారు. మాతృభాషను కాపాడుకోవల్సిన అవసరం ఉందన్నారు. భాషను కాపాడుకోవటానికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. పబ్లిషర్స్, ఎన్టీఆర్ ట్రస్ట్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయాలన్నారు. దీనికి ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని చెప్పారు. పూర్వ వైభవం గుర్తుకు తెచ్చేలా అమరావతి నిర్మాణం చేపడుతామని సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

'కానుక'... కినుక

(మొదటి పేజీ తరువాయి)

భావించింది. కానీ, ఈ ఎవరేం తలచారోగానీ ఈ ప్రతిష్ఠాత్మక పథకం పరమ నాసిరకం సరుకుల పంపిణీతో ప్రజాగ్రహానికి కారణమవుతోంది. వివరాల్లోకి వెళితే... పర్వదినానికి ముందుగానే తెల్లకార్డుదారులందరికీ రూ.250 ఖరీదు చేసే కిలో గోధుమ పిండి, అరకిలో పామాయిల్, అరకిలో శనగపప్పు, అరకిలో కందిపప్పు, అరకిలో బెల్లం, 100 గ్రాముల నెయ్యితో కూడిన బ్యాగ్‌లను ఉచితంగా పంపిణీ చేయాలని భావించింది. ఖజానాపై భారం పడుతున్నా ప్రజల సంతోషమే పరమావధిగా భావిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, అధిక ధరకు కొనుగోలు చేసినట్లు చెబుతున్న ఈ సరుకులలో నాణ్యత పూర్తిగా దిగనాసిల్లిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సంక్షేమ పథకంవల్ల ప్రభుత్వానికి మంచిపేరు మాటేమోగానీ కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ఈ సరుకులలో ముఖ్యంగా గోధుమ పిండి, నెయ్యి, బెల్లం అత్యంత నాసిగా ఉన్నాయని కార్డుదారులు కినుకబూనుతున్నారు. నిబంధనల ప్రకారం గోధుమ పిండి ప్యాకెట్లపై ఉండాల్సిన ప్యాకింగ్ తేదీగానీ, ఎప్పట్లోగా వాడాలన్న గడువు తేదీగానీ సవ్యంగా లేవు. కొన్నిటిపై గడువు రెండు నెలలుగా ఉంటే... కొన్నింటికి ఏ తేదీ లేదు. కొన్ని జిల్లాల్లో గోధుమ పిండి సరఫరా చేసే వ్యాపారులు నిబంధనలు పాటించకపోవడం, నాసిరకం పంపించడంతో మొత్తం వెనక్కు పంపాల్సి వచ్చింది. విశాఖ జిల్లా అడవివరంలోగల కొన్ని రేషన్ దుకాణాల్లో బెల్లం లేకుండానే కానుక పంపిణీ చేశారు.

'అనకాపల్లి' చేదు... గుజరాత్ తీపి

రాష్ట్రంలో బెల్లం కిలో రూ.30 మాత్రమే.. పరాయి మార్కెట్‌లో 49కి కొనుగోలు

ప్రభుత్వం ప్రజా సంక్షేమం అంటుంటే.. 'ఫలహారానికి' అలవాటుపడిన కొందరు చేతివాటం ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇలాంటివారికి అధికారపక్షం అండదండలూ ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా బెల్లం నాణ్యతపై విశాఖ నగరం, రూరల్ జిల్లా పరిధిలో జనం కినుక ప్రస్ఫుటమైంది. చంద్రన్న కానుక ముసుగులో అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ బెల్లాన్ని గుజరాత్ నుంచి కిలో రూ.49 వంతున తెప్పించి పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే, దేశవ్యాప్తంగా ఉత్పత్తి, నాణ్యతల విషయంలో రెండోస్థానంలో ఉండటమేగాక కిలో రూ.30కే లభించే అనకాపల్లి బెల్లం అధికారులకు చేదుగా అనిపించింది. ఈ మేరకు అనకాపల్లి బెల్లం పంపిణీకి పనికిరాదని మార్కెటింగ్ శాఖ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీనివెనుక ప్రభుత్వ పెద్దల్లో కొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలూ వస్తున్నాయి. నిరుడు కూడా సొంత రాష్ట్రంలో బెల్లం తయారీదారులను ప్రోత్సహించేబదులు మహారాష్ట్రనుంచి తెప్పించారు. దీనిపై అప్పట్లోనే పలు ఆరోపణలు వచ్చినా ముఖ్యమంత్రిదాకా వెళ్లిన దాఖలు కనిపించలేదు. అనకాపల్లి బెల్లాన్ని చంద్రన్న కానుకలో వినియోగిస్తే కార్డుకు అరకిలోపై రూ.20దాకా ఆదా అయి ఉండేది. ఆ విధంగా ఒక్క విశాఖ నగరం, రూరల్ జిల్లాలో 11,94,572 కార్డులపై రూ.2కోట్లదాకా, రాష్ట్రస్థాయిలో సుమారు రూ.25 కోట్లవరకూ మిగిలేది. కాగా, గుజరాత్ నుంచి ఈ కిలో రూ.25వంతున తెప్పించి, రూ.49గా లెక్కలు చూపారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం లోతుగా విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని రైతులు, వ్యాపారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

నిబంధనలు సరే... నిబద్ధత ఏదీ?

సరుకుల నాణ్యతపై పౌరసరఫరాల శాఖ అనేక నిబంధనలు పెట్టి మరీ టెండర్లు పిలిచింది. మరోవైపు నిరుటితో పోలిస్తే ఈసారి అధికధరలతో వ్యాపారులు కాంట్రాక్టు దక్కించుకున్నారు. తదనుగుణంగా నిరుడు గోధుమ పిండి సరఫరాకు రూ.23 వంతున టెండర్లు పిలవగా, ఈసారి రూ.38.50గా అధికారులు నిర్ణయించారు. ఎందుకింత పెంచారన్న ప్రశ్నకు- ''చంద్రన్న కానుకకు పిండి సరఫరా చేసేవాళ్లు మామూలు వర్తకులు కారు. వారు దేశంలోనే అత్యున్నత బ్రాండ్‌లకు సరఫరాదారులుగా ఉన్నారు. అలాంటి వాళ్లు మనకు సరఫరా చేయటం అదృష్టంగా భావించాలి'' అన్నది వారి సమాధానం. అధికారులతోపాటు మంత్రులు కూడా సదరు వ్యాపారులను వెనకేసుకొచ్చారు. కానీ, ఇదంతా నిజమేనని భావిస్తే పిండిలో పడినట్టే. వాస్తవానికి ఈ సరఫరాదారులంతా ఇప్పటికే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ద్వారా గోధుమపిండి సరఫరా చేస్తున్నవారేనని సమాచారం. లోగడ నాసిరకం, పురుగులుపట్టిన పిండి సరఫరా చేశారని వీరిపై అధికారులు కన్నెర్ర చేసిన సంగతి ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. అంతేకాకుండా వారికి జరిమానా విధించి, కేసులు కూడా నమోదు చేయడం ఇందుకు తిరుగులేని నిదర్శనం. ఇప్పుడు ఆ సంస్థలవారే... కొత్త పేర్లతో పాత సరుకులు సరఫరా చేశారని తెలిసింది.

గుబాళింపు బదులు కమురు కంపు

ఘుమఘుమలు గుబాళించాల్సిన నెయ్యి కాస్తా కమురు కంపు కొడుతోందని కార్డుదారులు వాపోతున్నారు. కాగా, 'చంద్రన్న క్రిస్మస్ కానుక' కోసం డిసెంబర్ తొలి వారంనుంచే నెయ్యి ప్యాకింగ్ మొదలెట్టారు. రెండో వారం నుంచి మండల స్థాయి స్టాక్ పాయింట్లకు చేర్చారు. ఇలా నెలకిందటే ప్యాకింగ్ చేయడం, పెట్టెమీదపెట్టెగా పేర్చి గోదాముల్లో మగ్గబెట్టడంవల్ల ప్యాకింగ్‌లో వేడి పెరిగి నెయ్యి పాడైనట్లు గుర్తించి చాలా జిల్లాల్లో అధికారులే వెనక్కు పంపారు. కొన్ని జిల్లాల్లో ఇదేవిధంగా నెయ్యి పాడవుతుందనే తలంపుతో క్రిస్మస్ కానుకగా క్రైస్తవులతోపాటు ఇతర కార్డుదారులకూ డిసెంబర్ 25నాటికే సరఫరా చేశారు. కాగా, చంద్రన్న కానుక కోసం నెయ్యిని నాలుగైదు నెలల నుంచే పెద్ద మొత్తంలో వ్యాపారులు నిల్వ చేశారనే ఆరోపణలు వస్తున్నాయి.

ప్యాకింగ్‌లోనే వాసి... నాణ్యత నాసిగా బెల్లం

బెల్లం నాణ్యతకు వ్యాపారులు తిలోదకాలిచ్చారు. అరకిలో బెల్లం ప్రత్యేకంగా ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఇస్తుండగా అది బంకలా సాగుతోంది. దేశంలోనే అనకాపల్లి బెల్లానికి మంచి పేరున్నా దాన్ని కాదని గుజరాత్ నుంచి తెప్పించారు. దీని ప్యాకింగ్ బాగుందికానీ, బెల్లం మాత్రం దారుణమని కార్డుదారులు విమర్శిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అర కిలో బదులు.. 450గ్రాములే ఉన్నదని కార్డుదారులు చెబుతున్నారు. ఇది నిజమేనని, కంటైనర్‌ల్లో మాన్యువల్‌గా నింపడంవల్ల కొన్నిటిలో తక్కువ వెయిట్ వస్తున్నదని అధికారులు కూడా అంగీకరించారు.

పాత సరుకు వదిలించుకున్నారా!

రాష్ట్రంలో 29 వేల చౌక దుకాణాలుండగా కోటి 43 లక్షల మంది కార్డుదారులకు సంక్రాంతి కానుక ఇవ్వడం కోసం ప్రభుత్వం రూ.362 కోట్లు కేటాయించింది. పేదలకు ఇచ్చే ఆరు వస్తువులు నాణ్యమైనవిగా ఉండాలని, వీటి ఉచిత పంపిణీతో ప్రభుత్వ ప్రతిష్ఠ మరింత పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే అధికారులకు సూచించారు. అందుకు తగినట్లు ఐదుసార్లకుపైగా పౌరసరఫరాల శాఖ అధికారులతో సమీక్షించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. 'కానుక' పుణ్యమా అని... వ్యాపారులు తమ వద్దగల పాత సరుకును వదిలించుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

డిష్యుం.. డిష్యుం!



(మొదటి పేజీ తరువాయి)

సందర్భాల్లో ఇదే విషయమై స్వయంగా ముఖ్యమంత్రే జోక్యం చేసుకుని తీవ్రంగా హెచ్చరించినా కూడా పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనపడటం లేదు. ఇది పార్టీ సీనియర్లను కలవరపరుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో కూడా నాయకులు ఇలాగే ఉంటే ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా 2004కు ముందు టెక్నాలజీ మాయలో ఎలా చిక్కుకున్నారో.. ఇప్పుడూ అలాగే కనిపిస్తున్నారని పార్టీ వర్గాలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఆ మూల నుంచి ఏ మూల వరకు ఏ జిల్లా చూసినా పరిస్థితి అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.

ఉడుకుతున్న ఉత్తరాంధ్ర

శ్రీకాకుళం జిల్లాలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హవా కొనసాగిస్తుండగా, తానేమీ తగ్గేది లేదన్నట్టుగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు, మరో మంత్రి కళా వెంకట్రావు సై అంటున్నారు. దీనికి తోడు వైసీపీ నుంచి చేరుతున్న వర్గం ఉండనే ఉంది. దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కుమారుడు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యేకతను, పరిణితిని ప్రదర్శిస్తూ పార్టీ ప్రతిష్ఠను కొంతవరకు నిలబెడుతున్నారనే అభిప్రాయం కేడర్‌లో ఉంది. విజయనగరం జిల్లాలో బొబ్బిలి రాజులు.. పార్టీలో చేరినా, ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారు. ఇక వైఎస్ఆర్‌సీపీలో సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణ ఎప్పటిలాగే ఈ జిల్లాలో తన ప్రభావం బాగానే చూపించగలుగుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకు తలనొప్పిలా పరిణమించిన విశాఖ జిల్లా మంత్రుల్లో ఇప్పటికీ మార్పు లేదు. ఎన్ని సిట్టింగ్‌లు జరిగినా, ఎవరికి వారే విశాఖ తీరే అన్నట్లుగా వారి వ్యవహారం ఉంది. గంటా శ్రీనివాసరావుకు ఇటీవలి భూ వివాదంతో తలబొప్పి కట్టింది. నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే.. విశాఖకు టాటా చెప్పేసి విజయనగరం జిల్లాపై కన్నేయాలనే ఆలోచనతో ఉన్నట్లు వినిపిస్తోంది. సీనియర్ నాయకుడు బండారు సత్యన్నారాయణ మూర్తి అసంతృప్తి గళం అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. విశాఖ ఏజెన్సీ రాజకీయాల్లో కొత్తపల్లి గీత, గిడ్డి ఈశ్వరి అధికార పార్టీలో చేరాక అనూహ్య మలుపులు పెరుగుతూనే ఉన్నాయి.

తూర్పు.. పడమర ఇలా

తూర్పుగాలి రాజకీయాలుగా చెప్పుకొనే తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ ఉద్దండులు అనేకమంది ఉన్నా.. వారిలో సమన్వయం అన్నది కనపడితే ఒట్టు. ప్రధాన ప్రతిపక్షం తప్పులే తమకు శ్రీరామరక్షగా భావిస్తూ ఎవరి ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటూ సాగుతున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ మంత్రి యనమల రామకృష్ణుని ప్రభావం జిల్లాపై ఇటీవల తగ్గుతోంది. జ్యోతుల నెహ్రూ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి విఫల ప్రయత్నం చేసిన యనమల.. రాజ్యసభకు వెళ్లిపోవాలని చూస్తున్నారు. కాపు ఉద్యమంతో పంటికింద రాయిలా మారిన ముద్రగడకు చెక్ పెట్టేందుకు జ్యోతుల నెహ్రూను పార్టీలో చేర్చుకున్నా.. ఆయన చిరకాల కోరిక అయిన మంత్రిపదవి మాత్రం ఇవ్వలేదు. నెహ్రూ కుమారుడు నవీన్‌ను జడ్పీ చైర్మన్‌గా చేసి, ఆ పదవిలో ఉన్న నామన రాంబాబుకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. మంత్రిపదవి ఆశించిన మరో సీనియర్ నేత తోట త్రిమూర్తులు ఏదో సర్దుకుని పోతున్నారు. హోం మంత్రి చినరాజప్ప పేరుకే డిప్యూటీ సీఎం అని.. ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లభించడం లేదనే ప్రచారం ఆ సామాజికవర్గాన్ని క్రమంగా పార్టీకి దూరం చేస్తోంది. మంత్రివర్గ విస్తరణలో తీవ్ర నిరసన గళం విప్పిన సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నారు. ఇక కాకినాడ ఎంపీ తోట నర్సింహం మెట్ట రాజకీయలకు అంటీ అంటనట్లు ఉండటం పార్టీకి నష్టం కలిగిస్తోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైరివర్గాలను ఒకే ఒరలో పెట్టడానికి చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. సుదీర్ఘకాలంగా పార్టీకి అండగా ఉంటున్న పర్వత కుటుంబం జరుగుతున్న పరిణామల పట్ల తీవ్ర ఆగ్రహం, మనస్తాపంతో కనిపిస్తోంది. అక్కడ పర్వత గుర్రాజు లేదా ఆయన సతీమణి జానకి తమకు టికెట్ ఇచ్చి తీరాలన్న పట్టుతో కనిపిస్తున్నారు. రాజమండ్రి ఎంపీ, సినీ నటుడు మురళీమోహన్‌పై కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. కోనసీమ రాజకీయాలు వాటి ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నాయి. కోనసీమకు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యానికి మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇచ్చి సామాజిక సమతుల్యత పాటించగలిగారు.

పశ్చిమగోదావరిలో ఆకస్మిక మంత్రి చెప్పుకొనే జవహర్ వివాదరహితుడిగానే తన పని తాను చేసుకుపోతున్నారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన దూకుడుతో పార్టీకి లాభనష్టాలు కలుగజేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జిని కలవడం పార్టీలోకలకలం కలిగిస్తోంది. పార్టీ జనరల్ సెక్రటరీ కొత్తపల్లి సుబ్బారాయుడుకు ఈసారి నరసాపురం లేక పాలకొల్లు నుంచి అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారంతో అక్కడి ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, నిమ్మల రామానాయుడులలో గుబులు కలిగిస్తోంది. ఒకనాటి ముళ్లపూడి వారి కంచుకోట తణుకులో అరిమెల్లి రాధాకృష్ణ చక్రం తిప్పుతున్నారు. ఇంకా మిత్రపక్షం బీజేపీ మంత్రి మాణిక్యాలరావు ప్రాతినిధ్యం వహిస్తున్న వర్గానికి, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గానికి మధ్య వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. గంటా వియ్యంకుడు, భీమవరం ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తన వారసుల్ని రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఓ బలమైన సామాజికవర్గం అడ్డుకుంటోంది.

నివురుగప్పిన నిప్పు.. గుంటూరు

రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన గుంటూరు జిల్లాలో టీడీపీలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. మంత్రివర్గ విస్తరణ సమయంలో అసంతృప్తి జ్వాలలు ఎగిసి పడినా.. ఇప్పటికి పర్వాలేదు. మరోసారి కేబినెట్ విస్తరణ జరిగితే తమకే దక్కి తీరాలని ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్, యరపతినేని శ్రీనివాస్, జీవీ ఆంజనేయులు వంటి సీనియర్లు కర్చీపులు వేసుకున్నారు. సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ కోడెల నర్సరావుపేట, సత్తెనపల్లి రాజకీయాల్లో ప్రత్యక్ష, పరోక్షంగా తన ప్రభావం చూపుతూనే ఉన్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పార్టీని సమన్వయం చేసుకుని పోవటంలో వెనుకపడ్డారనే అభిప్రాయం ఉంది. ఇక నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు .. ఈ సారి ఎన్నికలకు రిటైర్ కావచ్చని లేక గుంటూరుకు మారుతారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. రాయపాటి తనయుడు గుంటూరు పశ్చిమంపై కన్నేయగా, అక్కడి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డిని నర్సారావుపేటకు పంపే అవకాశం ఉందంటున్నారు. ఇక్కడే మోదుగుల, రాయపాటి వర్గాల మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఇప్పటికే గురజాల అభ్యర్థిగా కాసు కృష్ణారెడ్డి తనయుడు, మహేష్ రెడ్డి పేరు ప్రకటించి వైఎస్ జగన్ పల్నాటి యుద్ధానికి తెరతీశారు. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న గుంటూరు జిల్లాలో 'భిన్నత్వంలో ఏకత్వం' సాధించేందుకు చంద్రబాబు గట్టిగానే కసరత్తు చేయాల్సి వస్తోంది.

కృష్ణా.. తలోదారి

ఏపీ రాజకీయ దిక్సూచిగా చెప్పే కృష్ణా రాజకీయాల్లో ప్రస్తుతానికి మంత్రి దేవినేని ఉమా ఏకఛత్రాధిపత్యం కొనసాగుతోంది. సీఎంతో సాన్నిహిత్యం.. నీటిపారుదల శాఖ చేతిలో ఉండటంతో ఉమాకు అడ్డులేకుండా పోయింది. మరో మంత్రి కొల్లు రవీంద్ర వ్యవహారం ఉండీ లేనట్టుగా ఉంది. తూర్పు కృష్ణా పార్టీ అంతా గుడివాడలో కొడాలి నానిని టార్గెట్‌గా చేసుకోవడంతో సరిపోతోంది. విజయవాడలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న.. ఇలా ఎవరి పరిధిలో వారు రాజకీయం చేస్తున్నారు. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన క్లీన్ ఇమేజ్ ను కాపాడుకుంటూ వర్కవుట్ చేస్తున్నారు. పెద్దమనిషిగా పేరొందిన దివిసీమ ప్రముఖుడు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఎలాంటి వివాదాల్లో తలదూర్చకుండా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటున్నారు. దివంగత దేవినేని నెహ్రూ కుమారుడు అవినాష్ సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు సాన్నిహిత్యంగా మెలుగుతూ.. నెహ్రూ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రకాశంలో వర్గపోరు

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో విచిత్రమైన వర్గపోరు నడుస్తోంది. అద్దంకిలో కరణం బలరాం, గొట్టిపాటి రవి, ఒంగోలులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల ఆంజనేయులు, గిద్దలూరులో అన్నా రాంబాబు, ఎం అశోక్ రెడ్డి, కందుకూరులో ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, చీరాలలో ఎమ్మెల్యే ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీతల మధ్య రాజీలేని పోరాటం జరుగుతోంది. అద్దంకి తీవ్రత పరాకాష్టకు చేరుకుంది. 27 ఏళ్లుగా ప్రకాశం రాజకీయాలకు అంకితమైన మాగుంట ..ఈ వర్గపోరు నుంచి దూరంగా జరిగి, నెల్లూరు రాజకీయాలకు వెళ్లలనే ఆలోచనతో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.

నెల్లూరులో అంతా నాయకులే

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో మంత్రి నారాయణ, మంత్రి సోమిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆనం రామనారాయణ రెడ్డి, మరో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పంచ పండవుల్లా పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉన్నా.. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లున్నారు. ఒకరిని దెబ్బతీసేందుకు మరొకరు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ శక్తులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా తెలుగుయువత అధ్యక్ష పదవికి ఓకే చెప్పి.. తాజాగా తిరస్కరిస్తున్న సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి కుమారుడు రంగమయూరు రెడ్డి దీనికి ఉదాహరణ. జిల్లా అధ్యక్షుడు కూడా ఈ విషయంలో గమ్మునున్నారు.

సొంత జిల్లాలో అసంతృప్తి

సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో వర్గపోరు పైకి కనిపించకపోయినా.. బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తొలగింపుతో పాత కాపులు అసంతృప్తికి గురయ్యారు. చంద్రబాబు పూర్వాశ్రమ ఆప్త మిత్రుడు రామకృష్ణారెడ్డి తనయుడు.. అమర్‌నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వటం ద్వారా కొంతవరకు బ్యాలెన్స్ చేయగలిగారు. నగరిలో రోజాను, చంద్రగిరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, పుంగనూరులో పి. రామచంద్రారెడ్డిని దీటుగా ఎదిరించి నిలబడగల నేతలు ఇంతవరకు సొంత జిల్లాలో చంద్రబాబుకు దొరక్కపోవడం ప్రధాన వైఫల్యంగా చెప్పవచ్చు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి చేరిక ద్వారా పీలేరులో కొంత బలపడినా.. చాలాచోట్ల అధికార పార్టీ గట్టి సవాలునే ఎదుర్కొంటోంది.

కడపలో వాపో.. బలుపో!

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న కడప జిల్లాలో వాపో.. బలుపో తెలియదు గానీ పేపర్‌పై చూసేందుకు టీడీపీ మహా పటిష్ఠంగా కనిపిస్తోంది. వైఎస్ఆర్‌సీపీలోని ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను ఆకర్షించటంలో ఈ జిల్లాలో టీడీపీ ముందుంది. మైదుకూరు మాజీ మంత్రి, సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీ ఆరంగేట్రాన్ని అడ్డుకోవటం, ప్రొద్దుటూరు ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డికి చెక్ పెట్టడం ద్వారా, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ విలక్షణ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. ప్రొద్దుటూరు నుంచి ఈసారి పోటీ చేయాలని సీఎం రమేష్ భావిస్తున్నారు.

మూడు గ్రూపులు.. ఆరు వర్గాలు

అనంత రాజకీయం మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా సాగుతోంది. జేసీ సోదరులు, పరిటాల సునీత రెండు వర్గాలుగా సాగుతుండగా.. ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి ఈ రెండు గ్రూపులకు సమదూరం పాటిస్తూ ఉన్నారు. అనంతపురంలో గుర్నాధ్‌రెడ్డిని చేర్పించటంలో జేసీ సోదరులు సక్సెస్ కాగా.. వారిపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గుర్రుగా ఉన్నారు. కదిరిలో కందికుంట ప్రసాద్, ఎమ్మెల్యే చాంద్ బాషా వర్గాల మధ్య ఉప్పు-నిప్పుగా ఉంది. హిందూపురంలో నందమూరి బాలకృష్ణ.. స్పెషల్ విజిట్స్ విమర్శలకు కారణమవుతున్నాయి. పరిటాల శ్రీరామ్ ధర్మవరంపై కన్నేయటంతో పరిటాల, వరదాపురం వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది.

కర్నూలు సంగతేంటో

కర్నూలు రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక తర్వాత టీడీపీలో ఆత్మవిశ్వాసం ఇనుమడించగా.. వైసీపీలో ఆత్మస్థైర్యం కొరవడింది. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకొని వైసీపీ సెల్ఫ్‌గోల్ చేయడంతో కేఈ ప్రభాకర్ ఏకగ్రీవంగా గెలిచారు. భూమా నాగిరెడ్డి ఆత్మగా చెప్పే నంద్యాల సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డితో మంత్రి అఖిలప్రియ బహిరంగ పోరు కలకలం కలిగిస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి బల ప్రదర్శనకు దిగనున్నారనే వార్తలు వస్తున్నాయి. పాణ్యంలో ఓడిపోయి.. ఎమ్మెల్సీ టికెట్ కూడా దక్కని మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తన సొంత నియోజకవర్గం శ్రీశైలం వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు. అయితే అక్కడ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే బుడ్డా ఈసారి కూడా టికెట్ తనదేనంటున్నారు. బనగానపల్లెలో గత ఎన్నికల్లో బీసీ జనార్దన్‌రెడ్డికి మద్దతుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణా రెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై మల్లగుల్లాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో పార్టీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డి... ఈ దఫా ఎంపీ టికెట్ ను ఆశిస్తుండగా.. ప్రస్తుత ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా నంద్యాల తనకే కావాలని మంకు పట్టుతో ఉన్నారు. కర్నూలులో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డికి పోటీగా.. ఎంపీ టీజీ వెంకటేష్ తన కుమారుడిని ప్రోత్సహించటం వివాదాస్పదంగా పరిణమిస్తోంది. కేఈ ప్రతాప్ డోన్ నుంచి బరిలోకి మరో సారి దిగనుండగా.. రాజకీయంగా రిటైర్ కానున్న కేఈ కృష్ణమూర్తి ప్రత్తికొండలో తన కుమారుడు శ్యాంబాబును తెరపైకి తీసుకుని వస్తారా.. లేదా మరో అనూహ్యమలుపు ఏమైనా ఉంటుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయంశంగా ఉంది. రాయలసీమ పెద్దాయనగా చెప్పుకొనే మాజీ సీఎం కోట్ల వారసుడు.. కేంద్ర మాజీమంత్రి సూర్య ప్రకాశ్ రెడ్డి, కోడలు సుజాతమ్మలను అటు టీడీపీ.. ఇటు వైసీపీలు ఆహ్వానిస్తున్నాయి. సూర్య ప్రకాశ్ రెడ్డి కుమారుడు రాఘవేంద్ర రెడ్డితో ఇప్పటికే మంత్రి లోకేష్ పలు దఫాలు చర్చలు జరపగా వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి దంపతులను కలిసి ఆహ్వానించారంటున్నారు.

అనుబంధ కమిటీలేవి?

ఇప్పటికే 2015, 2017 లలో టీడీపీ అనుబంధ సంస్థల కమిటీలను ప్రకటించటంలో వైఫల్యం చెంది ఉండటం.. పార్టీ ఆవిర్భావం నుంచి 35 ఏళ్లలో ఇప్పటివరకు ఎప్పుడూ లేదు. ముఖ్యమంత్రి ఆన్ లైన్, కైజాల, వాట్సప్, స్మార్ట్ పాలన, టెలిగ్రామ్, కమాండ్ కంట్రోల్ వంటి సాంకేతిక మాయలోకంలో విహరిస్తూ కేడర్‌కు దూరమవుతున్నారని.. ఆయన తన పంథాను మార్చుకుని ప్రజలతో పాటు నాయకులు, కార్యకర్తలకు కూడా దగ్గర కావాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.



• బాలకృష్ణ, నయనతార

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ చిత్రం 'జై సింహా'. సంక్రాంతి సందర్భంగా సినిమా జనవరి 12న విడుదలవుతుంది. కె.ఎస్.రవికుమార్ దర్శకుడు. సి.కల్యాణ్ నిర్మాత. నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.


బన్ని యాక్షన్ ఇంపాక్ట్

కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై వక్కంతం వంశీని దర్శకుడుగా పరిచయం చేస్తూ లగడపాటి శిరీషా శ్రీధర్, బన్ని వాస్ నిర్మిస్తున్న చిత్రం 'నా పేరు సూర్య(నా ఇల్లు నా ఇండియా). ఏప్రిల్‌లో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ ఇంపాక్ట్‌ను నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం విడుదల చేశారు. 'హు ఆర్ యూ?' అని అడిగిన ప్రశ్నకు 'ఐ యామ్ ఎ సోల్జర్' అంటూ అల్లు అర్జున్ సమాధానం చెప్పడంతో 'నాపేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ ప్రారంభమవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత సినిమా పూర్తి మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందనే విషయం అర్థమవుతుంది. 'నీకు సూర్య అంటే సోల్జర్. కానీ, ప్రపంచానికి సూర్య అంటే యాంగర్' అంటూ హీరో క్యారెక్టరైజేషన్ గురించి చెప్పే డైలాగ్ మంచి ఇంపాక్ట్‌నిస్తుంది. తర్వాతి షాట్స్‌ని బట్టి సినిమాలో లవ్, ఎమోషన్, యాక్షన్..ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని అర్థమవుతుంది. దెబ్బలు తిన్న అల్లు అర్జున్‌ని చూసి 'ఇలాగే కొన్ని రోజులైతే చచ్చిపోతావురా' అని రావు రమేష్ అన్నప్పుడు 'చచ్చిపోతాను గాడ్‌ఫాదర్. కానీ, ఇక్కడ కాదు బోర్డర్‌కెళ్ళి చచ్చిపోతాను' అని అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ సినిమాలో దేశభక్తి మెండుగా వుందనే విషయాన్ని తెలియజేస్తుంది. మొత్తానికి 'నాపేరు సూర్య' ఫస్ట్ ఇంపాక్ట్ సినిమాపై క్యూరియాసిటీని, ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచుతుందని చెప్పడంలో సందేహం లేదు.



• అల్లు అర్జున్

స్పెషల్ ఫిట్‌నెస్ కోసం..



• ఎన్టీఆర్

'జై లవకుశ' తర్వాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ తారలైన హృతిక్, రణవీర్ సింగ్‌లకు ఫిట్‌నెస్ ట్రెయినర్ అయిన లాయిడ్ స్టీవెన్స్ దగ్గర ఫిజికల్ ట్రైనింగ్ తీసుకోనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మిలటరీ ఆఫీసర్‌గా కనిపిస్తాడని రకరకాల వార్తలు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో ఎన్టీర్ స్టీవెన్స్ దగ్గర ఫిట్‌నెస్ శిక్షణ పొందుతుండటం చూస్తుంటే ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కోసం ఎంత సీరియస్‌గా ఉన్నారో అర్థమవుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమయ్యే ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది.




సూర్య కొత్త చిత్రం ప్రారంభం



సూర్య, సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న కొత్త చిత్రం సోమవారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి సీనియర్ హీరో శివకుమార్, సూర్య, కార్తీ హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ ''నా గత 35 చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. సెల్వ రాఘవన్ చెప్పిన సబ్జెక్ట్ చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. సాయిపల్లవి క్యారెక్టర్‌కి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది'' అన్నారు. దర్శకుడు సెల్వ రాఘవన్ మాట్లాడుతూ ''సూర్యలాంటి వెర్సటైల్ హీరోతో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథకు సూర్య ఒక్కరే యాప్ట్ అని సినిమా చూశాక మీకే తెలుస్తుంది'' అన్నారు. నిర్మాతలు ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు మాట్లాడుతూ ''సూర్య, సాయిపల్లవి, సెల్వ రాఘవన్ కాంబినేషన్‌లో వస్తున్న మంచి సినిమా ఇది. రీసెంట్‌గా మా బేనర్‌లో రూపొందిన 'ఖాకి' మంచి హిట్ అయింది. సూర్య కెరీర్‌లో ఓ పెద్ద హిట్ సినిమా అయ్యేలా డైరెక్టర్ సెల్వరాఘవన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు. సూర్య, సాయిపల్లవి జంటగా నటించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శివకుమార్ విజయన్, ఎడిటింగ్: జి.కె.ప్రసన్న, ఆర్ట్: ఆర్.కె.విజయ్ మురుగన్, నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, దర్శకత్వం: సెల్వ రాఘవన్.

బన్‌దేవ్‌గా రానా



విలక్షణమైన పాత్రలు చేయడానికి ఆసక్తి చూపే వారిలో రానా దగ్గుబాటి ముందున్నారు. గతేడాది 'బాహుబలి ది కన్‌క్లూజన్', 'ఘాజీ', 'నేనే రాజు నేనే మంత్రి' చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది మలయాళంలో 'రాజా మార్తాండ వర్మ' సినిమాతో పాటు '1948' చిత్రంలో కూడా నటిస్తున్నారు రానా. ఇవి కాకుండా 'హథీ మేరే సాథీ'లో కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో రానా లుక్ విడుదలైంది. ఇందులో రానా బన్‌దేవ్ పాత్రలో కనిపిస్తారు. ప్రభు సాల్మన్ డైరెక్షన్‌లో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమా రూపొందుతోంది. ఇందులో రానా సరసన నటించబోయే హీరోయిన్ ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది. 1971లో విడుదలైన 'హథీ మేరే సాథీ' చిత్రానికి ఇది రీమేక్.



• రానా



• కాజల్ అగర్వాల్

తల్లి పాత్రలో..

'లక్ష్మీ కల్యాణం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పంజాబీ చందమామ కాజల్ అగర్వాల్. ఈ అమ్మడు కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా పెర్‌ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రల్లోనూ ఆకట్టుకుంది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్‌గా రాణించిన కాజల్.. హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. గతేడాది ఖైదీ నంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇందులో కాజల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ ..ఆమెను 'నేనే రాజు నేనే మంత్రి'లో కొత్త పాత్రలో చూపించారు. ఇప్పుడు ఈయన దర్శకత్వంలో కాజల్ బిడ్డల తల్లిగా కనిపించే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాలో వెంకీ.. మిడిల్ ఏజ్డ్ ప్రొఫెసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇద్దరు బిడ్డల తండ్రిగా కనిపించనున్న ఆయన పాత్రకి జోడీగా కాజల్ నటించే అవకాశముందని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. 'ఆటా నాదే వేటా నాదే' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కాజల్ కోటి రూపాయిల పారితోషికం డిమాండ్ చేస్తోందని సమాచారం. త్వరలోనే కాజల్ ఎంపికపై క్లారిటీ వస్తుంది.



• అనుష్క

పోస్ట్ ప్రొడక్షన్‌లో భాగమతి

అనుష్క టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'భాగమతి'. యు.వి.క్రియేషన్స్ దర్శకత్వంలో అశోక్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ఈ సినిమాకు సంబంధించిన కొత్త లుక్ విడుదలైంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుంటే, మది సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తున్నారు.



'ఛలో' రెండో పాట విడుదల

శంకర్ ప్రసాద్ మాల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నాగశౌర్య, రష్మిక మండ్న హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఛలో'. వెంకీ కుడుముల దర్శకుడు. ఉషా మాల్పూరి నిర్మాత. ఈ సినిమా ఫిబ్రవరి 2న విడుదలవుతుంది. కొత్త సంవత్సరం సందర్భంగా యూనిట్ సినిమాలోని సెకండ్ సాంగ్‌ను విడుదల చేశారు. సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు, బి.ఎ.రాజు సాంగ్‌ను విడుదల చేశారు. పసుపులేటి రామారావు మాట్లాడుతూ ''సాంగ్ చాలా బావుంది. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. బి.ఎ.రాజు మాట్లాడుతూ ''ఆల్‌రెడీ విడుదలైన ఫస్ట్ సాంగ్ పెద్ద హిట్ సాధించింది. రెండో సాంగ్ కూడా ఎంతో బావుం నాగశౌర్య, వెంకీ కుడుములకు ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ సాదించి మంచి పేరు తెస్తుంది'' అన్నారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ ''ఫస్ట్ సాంగ్‌కు మేం ఊహించిన దాని కంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా సూపర్‌హిట్ అవుతుంది'' అన్నారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ ''సినిమా చాలా బాగా వచ్చింది. డెఫనెట్‌గా సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నాం. నిర్మాతలు మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. సాగర్ మహతి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. అలాగే సాయిశ్రీరాంగారిచ్చిన ధైర్యంతోనే మేం ప్రొడక్షన్ హౌస్‌ను స్టార్ట్ చేశాను. వెంకీ సినిమాను చక్కగా డైరెక్ట్ చేశాడు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది'' అన్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్ 'నయనం'



• ఎస్తేర్


ఎస్తేర్, నోయెల్, శ్రీమంగం, అర్జున్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'నయనం'. లావోస్ మోషన్ పిక్చర్‌పై రామ్ కేతు, కృష్ణ మోహన్, శ్రీరామ్ కందుకూరి, నరేష్ లేబాకు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. క్రాంతి కుమార్ వడ్లమూడి దర్శకుడు. ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే సినిమాలో స్క్రీన్‌ప్లే కీలకంగా ఉంటుంది. గీత పూనిక సంగీతం, చేతన్ మధురాంతకం సినిమాటోగ్రఫీ మెయిన్ హైలైట్స్‌గా నిలుస్తాయన్నారు దర్శకుడు క్రాంతి కుమార్ వడ్లమూడి.



• మంచు విష్ణు, శ్రియ

మాస్, యాక్షనే కాదు.. ఎమోషనల్ కూడా

డా. మోహన్ బాబు ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రంలో విష్ణు మంచు ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు జతగా శ్రియా శరన్ నటిస్తుంది. కొత్త సంవత్సరం సందర్భంగా విష్ణు, శ్రియలు కలిసున్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు చిత్ర బందం. ఇప్పటికే ఇందులో మోహన్‌బాబు లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను బట్టి 'గాయత్రి' చిత్రంలో మాస్ యాక్షన్‌తోపాటు మంచి కుటుంబ కథ కూడా ఉంటుందని అర్థమవుతుంది. మదన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చారు. అనసూయ భరద్వాజ్, నిఖిల విమల్ మరియు బ్రహ్మానందం ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని డా.మోహన్‌బాబు తన నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌పై నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 9న సినిమా విడుదలవుతుంది.



నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్శకులు



రాష్ట్రపతితో ప్రధాని నరేంద్రమోదీ కొత్త ఏడాది ముచ్చట



ఉత్తరకాశీలో ఐటీబీపీ ఉద్యోగులతో నూతన సంవత్సర వేడుకల్లో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంబరం

పాక్‌తో ద్వైపాక్షిక క్రికెట్ అసాధ్యం

- **ఆ దేశం ఉగ్రవాదాన్ని ఆపేస్తేనే వీలు: సుష్మా**



న్యూఢిల్లీ, జనవరి 1: సీమాంతర ఉగ్రవాదం, సరిహద్దుల్లో కాల్పులు నిలిపివేస్తే తప్ప పాకిస్థాన్‌తో తటస్థ వేదికల్లో కూడా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ అసాధ్యమని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పష్టం చేశారు. 'ఇరుగుపొరుగుతో సంబంధాల'పై సోమవారం తమ శాఖ పార్లమెంటరీ సంప్రదింపుల కమిటీ సమావేశంలో సభ్యుల ప్రశ్నలపై ఆమె ఈ మేరకు వివరించారు. అలాగే 70 ఏళ్లు పైబడినవారు, మహిళలు, మానసిక వైకల్యంగల ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయడంపై దేశంలోని పాక్ దౌత్యవేత్తలతో ఇటీవలి భేటీ సందర్భంగా తాను ప్రతిపాదించినట్లు తెలిపారు. మాల్దీవ్స్-చైనా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఆ రెండు దేశాలూ చేరువవుతున్న పరిణామాలను తెలుసుకునేందుకు సభ్యులు ఆసక్తి చూపారు. అయితే, మాల్దీవ్స్‌తో ఎప్పటిలాగానే సౌహార్ద సంబంధాలు కొనసాగడంతోపాటు రక్షణ రంగంలో భాగస్వామ్యం వృద్ధి చెందుతున్నదని తెలిపారు.

మోదీ మీసం.. రాహుల్ తోక


- **ప్రధానితో కాంగ్రెస్ అధినేతకు తోమర్ పరోక్ష పోలిక**
- **మీ నేతలను అదుపుచేయండి.. కాంగ్రెస్ ఆగ్రహం**

శివపురి, జనవరి 1: కాంగ్రెస్ అధినేత (రాహుల్‌గాంధీ) ప్రధాని మోదీ స్థాయికి ఎదగాలంటే చాలాకాలం పడుతుందని కేంద్ర మంత్రి నరేంద్ర తోమర్ అన్నారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రారంభమైన కాంగ్రెస్ పతనం ప్రస్తుతం తారస్థాయికి చేరిందని, ఇక కోలుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు. అసలు నరేంద్ర మోదీతో కాంగ్రెస్ అధినేతకు పోలికే లేదని, వారిద్దరి మధ్య మీసంమీది వెంట్రుకలకు, తోకమీది వెంట్రుకలకూ ఉన్నంత తేడా ఉందని అభివర్ణించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన తోమర్ తొలుత క్షమాపణ చెప్పాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత రిపున్ బోరా డిమాండ్ చేశారు. అనుభవజ్ఞులైన బీజేపీ నేతలు ఇలాంటి మాటలు మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తున్నదని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. పార్లమెంటుకు, ప్రధాని పదవికిగల గౌరవాన్ని దెబ్బతీసే ఇటువంటి భాషను వాడకుండా నేతలను మోదీ నియంత్రించాలని సూచించారు.

పుల్వామా దుండగులలో 16 ఏళ్ల బాలుడు!

పదో తరగతి చదువుతున్న ఖాండే.. మూడు నెలల క్రితం ఉగ్రవాద సంస్థలో చేరిక

- **ఎన్‌కౌంటర్‌లో మృతి.. దాడికి ముందు వీడియో**
- **కొన్ని నెలల క్రితమే దాడికి వ్యూహం**
- **వీడియో చూసేసరికి చనిపోయి ఉంటాను.. భవిష్యవాణి**
- **ఓ కానిస్టేబుల్ కుమారుడుగా గుర్తింపు**



పుల్వామా, జనవరి 1:దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులు భద్రతా బలగాలపై గ్రనేడ్లతో దాడి చేసి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. చనిపోయిన ఉగ్రవాదుల్లో పదో తరగతి బాలుడు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కశ్మీర్ పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న గులాం మహ్మద్ ఖాండే కుమారుడైన ఫర్దీన్ అహ్మద్ ఖాండేగా అతనిని గుర్తించారు. పైగా ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరుపుతున్నప్పుడు ఆ బాలుడు వీడియో రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు. మరో విషయమేంటంటే.. ఆ బాలుడి తండ్రి పోలీసు అధికారి కుమారుడు. కొన్ని నెలల క్రితమే ఉగ్ర సంస్థలో చేరాడట. కాల్పులు జరుగుతున్న సమయంలో బాలుడు వీడియోలో మాట్లాడుతూ.. ''కొన్ని నెలల క్రితమే ఈ శిబిరంపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ సందేశం మీకు అందేసరికి నేను ఆ దేవుడి వద్దకు చేరిపోయి ఉంటాను. మీరు కూడా జైషే-మహ్మద్‌లో చేరండి'' అని పేర్కొన్నాడు. దాడి జరుగుతున్నప్పుడు ఓ ఉగ్రవాది ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీయడం ఇదే తొలిసారని అధికారులు తెలిపారు. కాగా, మూడు నెలల క్రితం ఉగ్రవాదిగా మారాడని కశ్మీర్ పోలీసులు తెలిపారు. కాగా, పారిపోయిన మూడవ మిలిటెంట్ కోసం ఆ ప్రాంతంలో బలగాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

భారత్-పాక్ ఎన్‌ఎస్‌ఏల రహస్య భేటీ!

థాయ్‌లాండ్‌లో సమావేశమయ్యారు: పాక్ అధికారి

ఇస్లామాబాద్, జనవరి 1: భారత్-పాక్ జాతీయ భద్రత సలహాదారులు థాయ్‌లాండ్‌లో రహస్యంగా సమావేశమయ్యారని పాకిస్థాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు అజిత్ డోవల్ (భారత్), విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ నాజర్‌ఖాన్ జంజువా డిసెంబరు 27న భేటీ అయినట్లు సదరు అధికారిని ఉటంకిస్తూ 'ది డాన్' పత్రిక తెలిపింది. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య సౌహార్దపూర్వక సంభాషణ నడిచిందని, రెండు దేశాల మధ్య చర్చల పునఃప్రారంభానికి ఇది తోడ్పడగలదని ఆ కథనంలో పేర్కొంది. మరణశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌తో డిసెంబరు 25న ఆయన కుటుంబసభ్యులు భేటీ అయిన తర్వాత ఎన్‌ఎస్‌ఏల సమావేశం జరిగిందని వెల్లడించింది.

మూల విలువలకు కట్టుబడాలి: రావత్

సైనికులకు ఆర్మీచీఫ్ కొత్త ఏడాది సందేశం

న్యూఢిల్లీ, జనవరి 1: భారత జాతీయ శక్తికి ప్రతీక అయిన సైనికదళాలు ఎప్పటిలాగానే మూల విలువల పరిరక్షణ, రాజకీయాతీత కర్తవ్య నిర్వహణకు కట్టుబడి ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ఆకాంక్షించారు. కొత్త సంవత్సరంలో తమ విధి నిర్వహణకు కొత్త ఉత్సాహం జోడించాలని సోమవారం వారికి పంపిన శుభాకాంక్షల సందేశంలో సూచించారు. గడచిన ఏడాది ఎదురైన అంతర్గత-బహిర్గత సవాళ్లను దీటుగా అధిగమించడంపై అభినందనలు తెలిపారు. ''దేనికైనా వెనుదీయని మన విశ్వసనీయత, దేశంపట్ల చిత్తశుద్ధి, రాజకీయాతీత వైఖరివంటి సైన్యానికే సొంతమైన విశిష్టతను భవిష్యత్తులోనూ పరిరక్షించుకోవాలి'' అని పిలుపునిచ్చారు.

అణు బటన్ నా దగ్గరే!

(మొదటి పేజీ తరువాయి)

విషయాన్ని అమెరికా తెలుసుకోవాలని కూడా అన్నారు. 2017 సంవత్సరం మొత్తం ఉత్తరకొరియా భారీ ఎత్తున క్షిపణి పరీక్షలు చేస్తూనే ఉంది. ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లు కూడా తయారుచేసి, వాటిని జపాన్ తీరంలోను, జపాన్ దేశం తలమీదుగా కూడా ప్రయోగించిన కొరియా.. చివరకు అమెరికా ప్రధాన భూభాగంలో ఎక్కడికైనా కూడా తాము క్షిపణులతో అణ్వస్త్రాలు, రసాయన ఆయుధాలు పంపగలమని మరోక్షంగా పలుమార్లు చెప్పింది. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు ఎదుర్కొంటున్నా.. వాటన్నింటినీ తోసిరాజని, అమెరికా నుంచి వచ్చిన ఒత్తిడిని సైతం అధిగమించి తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంది. ఆ విషయాన్ని కిమ్ జోంగ్ ఉన్ సోమవారం మరోసారి ప్రకటించారు. భారీ స్థాయిలో అణ్వస్త్ర వార్‌హెడ్లను తయారు చేసుకోవాలని, బాలిస్టిక్ మిస్సైళ్లను కూడా సిద్ధం చేయాలని, వాటిని త్వరితగతిన వ్యూహాత్మక ప్రదేశాలలో మోహరించాలని జాతినుద్దేశించి చేసే వార్షిక ప్రసంగంలో తెలిపారు. అమెరికాపై దాడి చేయగలిగేలా 2017 సంవత్సరం మొత్తం ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్ల తయారీ మీదే కొరియా దృష్టి సారించింది.

అమెరికా రెచ్చగొట్టడం వల్లే..

ఉత్తర కొరియా ఎప్పుడు క్షిపణి పరీక్ష చేసినా.. దాదాపు ప్రతి దానికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగానే స్పందించారు. ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తానని కూడా చెప్పేవారు. బహుశా అంతలా రెచ్చగొట్టడం వల్లే కొరియా అంత ఎక్కువ స్థాయిలో క్షిపణులు సిద్ధం చేసుకుని, అణ్వస్త్రాలను రెడీగా ఉంచుకున్నట్లు ఉందని రక్షణరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కూడా కిమ్ జోంగ్ ఉన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడానికి సైతం అమెరికాయే కారణం కావడం విశేషం. అమెరికా సంయుక్త దళాల మాజీ చైర్మన్ మైక్ ముల్లెన్ 'ద వీక్ 'ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా ఇప్పుడు ఉత్తరకొరియాతో అణు యుద్ధానికి మరింత దగ్గరగా వచ్చేసిందని, ఈ సంక్షోభానికి ఇక దౌత్యపరమైన పరిష్కారం దాదాపు లేనట్లేనని అన్నారు. అమెరికా అణ్వస్త్ర శక్తి నుంచి తమను తాము కాపాడుకోవాలంటే తప్పనిసరిగా తమకు అణ్వాయుధాలు ఉండి తీరాలని కొరియా నొక్కి చెబుతోంది. దక్షిణ కొరియాతో కలిసి ఆ దేశం చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాల లాంటివి ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టడమే అవుతుందని, దానివల్ల ఈ ప్రాంతంలో యుద్ధవాతావరణం ఏర్పడుతుందని కొరియా నాయకులు అంటున్నారు.


ఇరాన్‌లో ఆందోళనలు హింసాత్మకం కాల్పుల్లో 12 మంది మృతి

దిగజారిన ఆర్థిక పరిస్థితులపై పౌరుల నిరసన

- **నాలుగు రోజుల క్రితం మొదలు.. దేశమంతా విస్తరణ**

టెహ్రాన్, జనవరి 1: దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఇరాన్‌లో కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ఆందోళనలు సోమవారం హింసాత్మకంగా మారాయి. వివిధ ప్రాంతాలలో భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 12 మంది దుర్మరణం పాలయ్యారు. ఆదివారం రాత్రి ఆయుధాలు చేతపట్టిన పలువురు ఆందోళనకారులు పలు పోలీస్‌స్టేషన్లను ఆక్రమించేందుకు యత్నించడంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్లు తెలిసింది. అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఇరాన్ అధికార టీవీ చానల్ సోమవారం వెల్లడించింది. అయితే ఏ ప్రాంతంలో అల్లర్లు జరిగాయో వివరాలు మాత్రం తెలపలేదు. కాగా, ఇజేహ్ పట్టణంలో జరిగిన ఆందోళనల్లో మరో ఇద్దరు ఆందోళనకారులు చనిపోయినట్లు తెలిసింది. దేశంలో ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతుండటంతో కొద్దిరోజుల క్రితం ఇరాన్‌లో ఆందోళనలు మొదలయ్యాయి. క్రమంగా అవి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తున్నాయి. అధ్యక్షుడు రౌహానీ అసమర్థపాలనవల్లే ఆర్థికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నామని ఇరానీయులు ఆగ్రహంతో ఉన్నారు. అయితే.. దేశంలో ఆర్థిక వ్యవస్థ భేషుగ్గా ఉందని, ఆందోళనల వెనుక విదేశీ శక్తుల హస్తం ఉందని రౌహాని పేర్కొంటున్నారు. మరోవైపు, ఆందోళనకారులకు ఇజ్రాయెల్ మంత్రి ఒకరు మద్దతు పలకడం గమనార్హం.


బీజేపీలో చేరిన ఇష్రాత్ జహాన్



- **ట్రిపుల్ తలాక్ పిటిషన్‌దారుల్లో ఆమె కీలకం**

హౌరా, జనవరి 1: ట్రిపుల్ తలాక్ కేసులో ఒక పిటిషనర్ అయిన ఇషత్ర్ జహాన్ తాజాగా బీజేపీలో చేరారు. పశ్చిమబెంగాల్‌లోని హౌరాలోని బీజేపీ కార్యాలయంలో ఆమె లాంఛనంగా పార్టీలో చేరారని బీజేపీ బెంగాల్ జనరల్ సెక్రటరీ సాయంతన్ బసు మీడియాకు తెలిపారు. ట్రిపుల్ తలాక్ వ్యతిరేకంగా పోరాడిన ఐదుగురు పిటిషనర్లలో ఇషత్ర్ ఒకరు. 2014లో దుబాయ్ నుంచి ఆమె భర్త ఫోన్‌లో మూడుసార్లు 'తలాక్' అని చెప్పడం ద్వారా విడాకులు ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా ఆమె న్యాయపోరాటం చేశారు. గత ఏడాది ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమంటూ తేల్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా బిల్లు తీసుకొచ్చింది.

వచ్చే ఎన్నికల్లో 'రజనీ'తో పొత్తు



- **తమిళనాడు బీజేపీ ప్రకటన**

చెన్నై, జనవరి 1: సూపర్‌స్టార్ రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీని ఆయా పార్టీల నేతలు స్వాగతిస్తున్న నేపథ్యంలో తమిళనాడు బీజేపీ మరో అడుగుముందుకేసింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రజనీకాంత్ కొత్తపార్టీ ఎన్డీయేలో భాగస్వామిగా ఉంటుందని తమిళనాడు బీజేపీ చీఫ్ టి.సౌందరరాజన్ ప్రకటించారు. రజనీకాంత్, బీజేపీల పొత్తుపై తమిళనాట వాద ప్రతివాదాలు నడుస్తున్న నేపథ్యంలో... తాజాగా బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.''సమయం వచ్చినప్పుడు'' లోక్‌సభ ఎన్నికల్లో తాను కూడా భాగస్వామ్యం కానున్నానంటూ ఇప్పటికే రజనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయ రంగప్రవేశంపై రజనీ స్పష్టమైన ప్రకటన చేయడంతో.. బీజేపీ చీఫ్ ఆయనకు సాదర స్వాగతం పలికారు. ''అవినీతిని అంతమొందించడం, సుపరిపాలనే లక్ష్యంగా రాజకీయాల్లోకి వస్తున్న నటుడు రజనీకాంత్‌కు స్వాగతం... బీజేపీ కూడా అదే లక్ష్యాలతో పనిచేస్తోంది..'' అని సౌందరరాజన్ వ్యాఖ్యానించారు.

రజనీ స్పీడు

అభిమానులను ఒక్కటి చేసేందుకు వెబ్‌సైట్ ప్రారంభం

అభిమానుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ రాజకీయ ప్రవేశం నిర్ణయాన్ని ప్రకటించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పీడు పెంచారు. రాజకీయాల్లోకి వస్తున్నా అని ప్రకటించిన తర్వాత రోజే అభిమానులందరినీ ఒక్క తాటిపైకి తెచ్చేందుకు rajinimandram.org అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఓ వీడియో సందేశాన్ని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన రజనీ వెబ్‌సైట్ వివరాలను అభిమానులకు వివరించారు. ముందుగా తన నిర్ణయానికి అంగీకారం తెలిపిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గుర్తింపు పొందిన అభిమాన సంఘాలు, గుర్తింపులేని అభిమాన సంఘాలతో తమిళనాడు రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. పేరు, ఓటరు కార్డు నంబరు సాయంతో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 234 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని రజనీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చండి

- **బీజేపీకి గుజరాత్ దళిత నేత జిగ్నేశ్ సవాల్**



పుణె, జనవరి 1: రాజ్యాంగాన్ని మార్చేందుకే తాము అధికారంలోకి వచ్చామని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ దళిత నేత, ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవాని తీవ్రంగా స్పందించారు. దమ్ముంటే బీజేపీ ఆ పని చేయాలని సవాలు విసిరారు. రాజ్యాంగాన్ని గౌరవించని నేతలకు చట్టసభల్లో కొనసాగే అర్హత లేదని పేర్కొన్నారు. '' రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య పద్ధతిని మారుస్తామని కొందరు ప్రకటనలు చేస్తున్నారు. దమ్ముంటే ఆ చేయండి. మా శక్తిని ఉపయోగించి దానిని ఎలా అడ్డుకోవాలో మాకు బాగా తెలుసు. ప్రజల అభీష్టం, వారి రక్షణ కోసం చట్టాల రూపకల్పన జరగాలి. అంతేకానీ, పార్టీలు, నేతలు తమ ఇష్టానుసారం మారుస్తామంటే కుదరదు '' అని జిగ్నేశ్ పేర్కొన్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అహంకారాన్ని దళితులు, మైనారిటీలు, రైతులు, అణగారిన వర్గాలు దెబ్బతీశాయని మేవాని అన్నారు. భావసారూప్యతగల వ్యక్తులు, సంస్థలు తమ మధ్య ఉండే భేదాభిప్రాయాలను పక్కనబెట్టి 2019 ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిలవాలన్నారు. పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో రోహిత్ వేముల తల్లి రాధిక, భీమ్ ఆర్మీ ప్రెసిడెంట్ వినయ్ రతన్ సింగ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్(మాజీ ఎంపీ), జేఎన్‌యూ విద్యార్థి నేత ఉమర్ ఖలీద్ తదితరులు హాజరుకాగా, పలు విద్యాలయాల నుంచి విద్యార్థులు, ప్రముఖ దళిత నేతలు హాజరయ్యారు.

రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదు

- **మార్చాలని ప్రయత్నించిన వారినే మార్చేస్తాం: అథవాలె**



పుణె, జనవరి 1: రాజ్యాంగాన్ని మారుస్తామని కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలపై మరో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఘాటుగా స్పందించారు. రాజ్యాంగాన్ని మార్చడం ఎవరి వల్లా సాధ్యం కాదని, తాను అలా జరగనివ్వబోనని అన్నారు. పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో బీజేపీ దళిత నేత జిగ్నేశ్ మేవాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అథవాలె మాట్లాడుతూ.. '' ఎవరైనా రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తే.. మేం వారిని మారుస్తాం'' అని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పవిత్రపుస్తకమని ప్రధాని మోదీ అభివర్ణించిన విషయాన్ని ఈ సందర్భంగా అథవాలె గుర్తు చేస్తూ హెగ్డేపై చర్యలు తీసుకోవాలని బీజేపీ అధిష్ఠానానికి విజ్ఞప్తి చేశారు.

మనం స్పోర్ట్స్

మంగళవారం, 2 జనవరి, 2018
www.manamnews.com

కేప్‌టౌన్‌లో కోహ్లీ-అనుష్క షాపింగ్



కేప్‌టౌన్: భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో షాపింగ్ చేస్తూ సందడిగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం కోహ్లీ సేన ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి టీమిండియా క్రమం తప్పకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది. ఆదివారం శిక్షణ శిబిరం ముగించుకున్న కోహ్లీ తన సతీమణి అనుష్కతో కలిసి షాపింగ్‌కు వెళ్లాడు. అభిమానులు ఎవరో వీరి ఫొటో తీసి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఇది కాస్తా వైరల్‌గా మారింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు 5న ప్రారంభంకానుంది. నూతన సంవత్సర వేడుకల అనంతరం అనుష్క తిరిగి భారత్ వచ్చి యథావిధిగా తన సినీ షెడ్యూల్స్‌తో బిజీగా గడపనుంది.

డిసెంబరు 11న కోహ్లీ-అనుష్కల వివాహం ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఢిల్లీ, ముంబైలో ఈ జోడీ ప్రత్యేక విందు కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. డిసెంబరు 27న కోహ్లీ సేన దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరిన సంగతి తెలిసిందే.

బెన్ స్టోక్స్‌కు మళ్లీ నిరాశే

లండన్: ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో విచారణ ఎదుర్కొంటున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆ దాడి కారణంగా యాషెస్ సిరీస్‌కు దూరమైన స్టోక్స్.. ఆస్ట్రేలియాతో త్వరలో ఆరంభమయ్యే వన్డే సిరీస్ నుంచి కూడా వైదొలగాల్సి వచ్చింది. తొలుత స్టోక్స్‌కు వన్డే జట్టులో చోటు కల్పించనప్పటికీ, అతనికి క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్(సీపీఎస్) నుంచి ఇంకా ఎటువంటి క్లియరెన్స్ లభించలేదు. దాంతో అతన్ని వన్డే జట్టు నుంచి తప్పిస్తున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) తెలిపింది.



'మంగళవారం యూకే నుంచి బయల్దేరే వన్డే బృందంతో కలిసి స్టోక్స్ పయనించడం లేదు. బ్రిస్టల్ ఘటనకు సంబంధించి సీపీఎస్ నిర్ణయం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఆ నేపథ్యంలో స్టోక్స్‌ను ప్రస్తుతానికి జట్టు నుంచి తప్పిస్తున్నాం. ఒకవేళ స్టోక్స్‌పై ఎటువంటి కేసు నమోదు కాకపోతే అతన్ని 48 గంటల్లో జట్టులో తిరిగి ఎంపిక చేస్తాం. ఇప్పటికైతే స్టోక్స్‌ను వన్డే జట్టు నుంచి తప్పిస్తున్నాం. అతని స్థానంలో డేవిడ్ మాలన్‌కు అవకాశం కల్పిస్తున్నాం' అని ఈసీబీ ఓ ప్రకటనలో పేర్కొంది.

'డీజే వాలే బాబు' రవిశాస్త్రి

కేప్‌టౌన్: కొత్త ఏడాదికి కొద్ది గంటల ముందు భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి ట్విటర్ ద్వారా ఓ ఫొటో పోస్టు చేసి అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. డీజే అవతారంలో శాస్త్రి అభిమానుల్ని ఫిదా చేశాడు. ఇక అభిమానులు వూరుకుంటారా.. 'డీజే రవి వావ్' అంటూ తెగ కామెంట్లు పెట్టారు.



ప్రస్తుతం రవిశాస్త్రి కోహ్లీ సేనతో కలిసి దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. భారత్-దక్షిణాఫ్రికా మధ్య 3 టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20ల షెడ్యూల్ ఈ నెల 5 నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ సేన ఇప్పటికే సఫారీ గడ్డపై అడుగుపెట్టి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటుంది. తాజాగా భారత జట్టు కోచ్ రవిశాస్త్రి తన ట్విటర్ ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు ఓ ఫొటోను పంచుకున్నాడు. ఈ ఫొటోలో రవిశాస్త్రి డీజే అవతారంలో అలరించాడు. కేప్‌టౌన్‌లోని ఓ పబ్‌లో దిగిన ఫొటోగా తెలుస్తోంది.

ఈ ఫొటోకు అభిమానులు ఫిదా అయిపోయారు. గతంలో కామెంటేటర్‌గా అలరించిన శాస్త్రి ఇప్పుడు డీజేగా మారాడంటూ అభిమానులు పెద్ద సంఖ్యలో ట్వీట్లు పెడుతున్నారు. దీంతో ఇప్పుడు రవిశాస్త్రి ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 'డీజే రవి వావ్', 'డీజే వాలే బాబూ' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై భారత్ టెస్టు సిరీస్ గెలవలేదు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభమయ్యే సిరీస్‌పైనే ఇప్పుడు అందరి చూపులు.



రికార్డు.. చెరిపేస్తారా

సఫారీలతో సిరీస్ పెద్ద సవాలే

• గెలుపు కోసం కోహ్లీ సేన కసరత్తు • అందరి దృష్టి టీమిండియాపైనే



షమీ

(క్రీడా విభాగం)

వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఈ సారి సఫారీ గడ్డపై ఉన్న పేవలమైన రికార్డును చెరిపేస్తుందా.. 2017 సంవత్సరంలో మరుపు రాని విజయాలతో మురిపించిన టీమిండియా 2018లో కూడా ఆ సంప్రదాయాన్ని కొన సాగిస్తుందా వేచి చూడాలి. ఈ కొత్త ఏడాది మాత్రం భారత్‌కు అంత సులువు కాదనే చెప్పాలి. గతేడాదితో పొలిస్తే ఈ ఏడాది విదేశీ గడ్డపై ఎక్కువ టోర్నీలు ఆడాల్సి ఉంది. అవి కూడా బౌన్స్‌కు అనుకూలించే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పటిష్ట జట్లతో భారత్ ఈ ఏడాది సిరీస్‌లు ఆడనుంది. ఇందరులో విజయం సాధించడం టీమిండియాకు అంత సులుకు కాదని విష్లేశకులు చెపుతున్నారు. 2017లో మాత్రం భారత్ ఒక్క సిరీస్‌ను కూడా కోల్పోకుండా అజేయంగా సీజన్‌ను ముగించింది. అందులో శ్రీలంకలో మాత్రమే భారత్ టెస్టు సిరీస్‌లో పాల్గొంది. ఇక, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకలతో స్వదేశంలోనే పోటీ పడింది. దీంతో భారత్ పెద్దగా కష్టపడకుండానే విజయాలు అందుకుంది. టెస్టు, వన్డేల్లో భారత్ నిలకడగా విజయాలు సాధించి ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలే సృష్టించింది. కానీ, 2018లో మాత్రం విరాట్ కోహ్లీ సేనకు అత్యంత కఠిన పరీక్షలు తప్పేలా లేవు. ఈ నెల (జనవరి)లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోహ్లీ సేన సత్తాకు పరీక్షగా విశ్లేషకులు అంచన వేస్తున్నారు. ఈ సిరీస్‌లో గెలిస్తే మాత్రం భారత్‌కు ఇక ఎదురే ఉండదు. గతంలో దక్షిణాఫ్రికా స్వదేశంతో పాటు విదేశాల్లోనూ వరుస సిరీస్‌లలో విజయాలు సాధించి ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే భారత్ మాత్రం విదేశాల్లో ఎప్పుడూ కూడా అధిపత్యం చెలాయించలేదు. ఒక్క శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్ గడ్డపై మాత్రమే భారత్ హవా కొనసాగించింది. కానీ, విండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో జరిగిన టెస్టు సిరీస్‌లలో అవమానకర ఓటములను చవిచూసింది. మిగతా దేశాలతో పోల్చితే కివీస్‌లో మాత్రమే భారత్‌కు కాస్త మెరుగైన రికార్డు ఉంది. ఇక, దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క సిరీస్‌లో కూడా విజయం సాధించలేక పోయింది. కేవలం రెండు టెస్టుల్లో మాత్రమే విజయం సాధించింది. అంతేగాక వన్డేల్లోనూ టీమిండియా రికార్డులు చాలా పేలవంగా ఉంది. ఇప్పటివరకు 28 వన్డేలు ఆడితే అందులో కేవలం ఐదింటిలో మాత్రమే గెలు పొందింది. దీన్ని బట్టి సఫారీ గడ్డపై టీమిండియా రికార్డు ఎంత పేలవంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే భారత్ దక్షిణాఫ్రికాలో పేలవంగా ఆడిన మాట వాస్తవమే అయినా ఇక్కడ ఒక్కసారి కూడా క్లీన్‌స్వీప్‌కు గురికాక పోవడం కాస్త ఊరట కలిగించే అంశమే. ఇది భారత్‌కు సానుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు. ఇది అంత గతం.. కానీ, ఇప్పుడు కోహ్లీ సేన క్రికెట్ చరిత్రలో పెను సంచలనలు సృష్టిస్తుంది.


జోరుమీదున్నారు..



పుజారా

వరుస విజయాలతో కోహ్లీ సేన జోరు మీదున్నారు. ఈ సారి టీమిండియా తప్పక గెలుస్తుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. దీనికి ఇటీవలే కాలంలో కోహ్లీ సేన ప్రదర్శనే నిదర్శనంగా చెప్పుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోను కోహ్లీ సేన చాలా బలంగా ఉంది. ఒంటి చెత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా ఉన్న ఆటగాళ్లకు కొదవలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫాస్ట్ బౌలింగ్ చాలా పటిష్టంగా ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లతో కూడిన బలమైన బౌలింగ్ లైనప్ టీమిండియాకు అందుబాటులో ఉంది. ఫాస్ట్ బౌలర్లకు సహకరించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై భారత్ స్పీడస్టర్లు ప్రకంపనలు సృష్టించడానికి తహతహలాడుతున్నారు. మహ్మద్ షమీ, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలతో భారత బౌలింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాల రూపంలో మరో రెండు అస్త్రాలు ఉన్నాయి. ఇక, ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లుగా పేరు తెచ్చుకున్న రవిచంద్రన్ అశ్విన్,రవీంద్ర జడేజాలు కూడా ఉన్నారు. మరోవైపు ఇప్పుడు భారత స్పిన్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న చాహల్, కుల్దీప్ యాదవ్‌లు కూడా భారత్‌కు కలిసి వచ్చే అస్త్రాలే. ఇక ఈ సిరీస్‌లో సఫారీ బ్యాట్స్‌మెన్‌కు భారీ పరీక్షే పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్..



రాహుల్

ఇక, భారత బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విభాగంలో భారత్ ఎప్పటినుంచో చాలా పటిష్టంగా ఉంది. గతేడాది టీమిండియా బ్యాట్స్‌మెన్ నిలకడైన ఆటతో ప్రపంచ క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించారు. ఓపెనర్లు మురళీ విజయ్, శిఖర్ ధావన్, కెఎల్. రాహుల్‌లు అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు శుభారంభాలు ఇస్తూ భారీ స్కోర్లకు పునాదులు వేశారు. ఈ సారి కూడా వీరిపై జట్టు భారీ ఆశలే పెట్టుకుంది. గాయం కారణంగా శిఖర్ ధావన్ తొలి టెస్టుకు అందుబాటులో ఉండడం లేదు. అయితే కెఎల్ రాహుల్ రూపంలో మరో అగ్రశ్రేణి ఓపెనర్ ఉండనే ఉన్నాడు. మురళీ విజయ్ శ్రీలంక సిరీస్‌లో అద్భుతంగా రాణించాడు. ఈ సారి కూడా రాణిస్తాడాని జట్టు భావిస్తుంది. మరోవైపు నయా వాల్ చటేశ్వర్ పుజారా రూపంలో భారత్‌కు మరో గొప్ప అస్త్రం ఉండనే ఉంది. ఎటువంటి పరిస్తుల్లోనైనా తెలికగా బ్యాటింగ్ చేసే సత్తా పుజారాకు ఉంది. ఇటీవల కాలంలో పుజారా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. గతేడాది టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌లలో రెండో స్థానంలో నిలిచాడు. ఇక, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా కిందటి సీజన్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో చెలరేగాడు. ఈ సారి కూడా జట్టు అతనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్న కోహ్లీ ఈ బౌన్సీ పిచ్‌లపై కూడా తన సత్తాను చాటాలని అందరు అనుకుంటున్నారు. టీమిండియా విజయాల్లో కోహ్లీ పాత్ర కీలకమైంది. ఎలాంటి పరిస్థితులనుంచైన జట్టును తిరిగి మంచి స్థితికి తెచ్చె సత్తా ఇతనికి ఉంది. గతేడాది వరుస డబుల్ సెంచరీలతో క్రికెట్‌లో సంచలనాలు సృష్టించాడు. అయితే ఈ కొత్త సీజన్ ఆరంభంలోనే పటిష్ట సఫారిలతో సవాల్‌కు కోహ్లీ సేన సిద్దమైంది. కోహ్లీ సత్తాకు ఇది అసలైన పరిక్ష, దీనికి కోహ్లీ కూడా తన ప్రత్యేక వ్యూహాలతో సిద్దంగా ఉన్నాడు. కెప్టెన్‌గా ముందుండి జట్టును నడిపంచేందుకు తహతహలాడుతున్నాడు. కాగా, గతేడాది పెలవమైన ఆటతో నిరాశ పరిచిన అంజిక్య రహానే ఈ కొత్త సీజన్‌లో మాత్రం గారిలో పడుతాడని అందరు భావిస్తున్నారు. ఇతను తిరిగి ఫాంలో వస్తే టీమిండియాకు కలిసోచ్చే అంశమే. మరోవైపు రోహిత్ శర్మ కూడా విధ్వంసకర బ్యాట్స్‌మనే, హార్దిక్ పాండ్యా, జడేజాల రూపంలో భారత్‌కు గొప్ప ఆల్ రౌండర్లు కూడా ఉన్నారు. చివర్లో భువనేశ్వర్, అశ్విన్, షమీ కూడా అవసరం వచ్చినప్పుడు బ్యాట్‌తో కూడా రాణించగల సత్తా వీరికి ఉంది. టీమిండియాలో అందరు కలిసి కట్టుగా రాణిస్తే సఫారి గడ్డపై చిరత్ర సృష్టించడం కష్టమేమి కాదు.

మేము ఇలాంటి పిచ్‌ను కోరలేదు: కోహ్లీ

కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్ వద్దనుకుంటే ఇప్పుడ వారు ప్రాక్టీస్ సెషన్ కోసం కేటాయించిన పిచ్ సైతం ఏమాత్రం బాగాలేదని, ఈలాంటి పిచ్‌ను మేము కోరుకోలేదని కోహ్లీ మండిపడ్డాడు. తాము పచ్చిక కూడిన పిచ్‌ను అడిగితే, ఏ మాత్రం జీవంలేని పిచ్‌ను తయారు చేశారని విమర్శించాడు. ఈ తరహా పిచ్‌లు టెస్టు మ్యాచ్ ప్రాక్టీస్‌కు సరైనవి కావన్నాడు. సఫారీలతో టెస్టు సిరీస్‌కు ముందు ఎటువంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడంతో దానికి బదులుగా ప్రాక్టీస్ సెషన్ కోసం కేప్‌టౌన్ నగరంలోని వెస్టర్న్ ప్రోవెన్స్ క్రికెట్ క్లబ్‌ను కేటాయించారు. ఆ క్రమంలోనే తమకు పచ్చికతో కూడిన పిచ్ కావాలని విరాట్ సేన డబ్ల్యూపీసీసీకు తెలిపింది. కాకపోతే పిచ్‌లో ఎటువంటి పచ్చిక లేకుండా తయారు చేయడంపై కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇక్కడ మాకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ సాధ్యమైనంత ఎక్కువ నీటితో తడిపిన పిచ్‌తో పాటు గట్టిగా చదును చేసిన పిచ్ ఉంది. దక్షిణాఫ్రికా పరిస్థితులకు అనుగుణంగా పేస్ బౌలింగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి పిచ్‌ను తయారు చేయమన్నాం. అయితే ప్రాక్టీస్ సెషన్ కోసం తయారు చేసిన పిచ్ ఎటువంటి జీవం లేకుడా ఉంది. ఈ తరహా పిచ్‌పై నాణ్యమైన ఆట జరుగుతుందా లేదా అనేది కచ్చితంగా చెప్పలేం. మరి అటువంటప్పుడు పిచ్‌ను ఇలా తయారు చేయడం ఎందుకు. రెండు రోజుల ఆట మాత్రమే ఉన్నప్పుడు ఇటువంటి పిచ్‌లు తయారు చేస్తారు. క్రీజ్‌లోకి కచ్చిన ఆటగాళ్లు తొందరగా యాభై పరుగులు చేయడం, ఆపై పెవిలియన్‌కు పరిమితం కావడానికే ఈ పిచ్‌లు రూపొందిస్తారు' అని కోహ్లీ మిమర్శించాడు. ప్రాక్టీస్ సెషన్ పిచ్‌పై టీమిండియా జట్టు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్ని డబ్ల్యూపీసీసీ ధృవీకరించింది. వారు పూర్తి పచ్చికతో కూడిన పిచ్‌ను తయారు చేయమన్నది వాస్తవమేనని, కాకపోతే దాన్ని తయారు చేయడానికి శతవిధాలా ప్రయత్నించామన్నారు. బ్యాలెన్స్ చేస్తూ పిచ్‌ను రూపొందించడం వల్ల వారు కోరిన పిచ్‌ను ఇవ్వలేక పోయామని డబ్ల్యూపీసీసీ గ్రౌండ్స్‌మన్ తెలిపాడు.



తొలి టెస్టుది బౌన్సీ పిచ్ కాదా!

భారత్-దక్షిణాఫ్రికా తొలి టెస్ట్‌కు బౌన్సీ పిచ్ సందేహామే! అదనపు పేస్, బౌన్స్‌కు ఇబ్బంది పడతారా అని భావిస్తున్న కోహ్లీసేనను కేప్‌టౌన్ వికెట్ అంత ఇబ్బంది పెట్టకపోవచ్చని తెలుస్తోంది. జనవరి 5న తొలి మ్యాచ్ ప్రారంభం కాబోతోంది. ఆతిథ్య జట్టుకు అనుకూలంగా పిచ్‌ను రూపొందించే పరిస్థితి కనిపించడం లేదు. చాన్నాళ్లుగా ఆ ప్రాంతంలో తీవ్ర కరవు ఉంది. నీటి వినియోగం తక్కువగా ఉంది. అక్కడి ప్రజలు రోజుకు 87 లీటర్ల కన్నా ఎక్కువ నీటిని వినియోగించడానికి వీల్లేదని ఆదేశాలు ఉన్నాయి. మైదానాన్ని తడిపేందుకు బోరు నీటినే వినియోగిస్తున్నా పరిస్థితి భిన్నంగా ఉందని పిచ్ క్యూరేటర్ తెలిపారు.

'బోరు నీటితో ఎప్పటిలాగే ప్రతిరోజు పిచ్‌ను తడుపుతున్నాం. ఔట్‌ఫీల్డ్‌ను మాత్రం వారానికి రెండుసార్లే తడుపుతున్నాం. అందుకే మైదానం అంత పచ్చికతో అందంగా కనిపించకపోవచ్చు. పొడిగా ఉండచ్చు. పిచ్‌పై పచ్చికను పెంచడం కష్టమే! పేస్‌కు అనుకూలించే పట్టు దొరకని టర్న్ అవ్వని పిచ్‌ను రూపొందించాలని అనుకుంటున్నాం. ఐతే రోజూ ఉదయం వానపడి తర్వాత ఎండకాస్తేనే అది సాధ్యం! అలా ఎన్నిరోజులు జరుగుతుందో చెప్పలేం' అని కేప్‌టౌన్ పిచ్ క్యూరేటర్ ఇవాన్ ఫ్లింట్ అన్నాడు.

వాండరర్స్, సెంచూరియన్ తరహాలో కేప్‌టౌన్ పిచ్ ముందు బౌలర్లకు అనుకూలించినా తర్వాత ఇబ్బందులు ఎదురుకావచ్చు అని ఫ్లింట్ అంటున్నాడు. పిచ్‌పై చక్కగా పచ్చిక ఉంటేనే బంతి స్వింగ్ అవుతుంది. అదనపు బౌన్స్ లభిస్తుంది. నెర్రలు వాసి పొడిగా ఉంటే మాత్రం స్పిన్‌కు అనుకూలిస్తుంది.

'సఫారీల బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమే'



కేప్‌టౌన్: సొంతగడ్డపై దక్షిణాఫ్రికా అత్యంత ప్రమాదకరమైన జట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదని టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్ కల్గిన సఫారీలను ఓడించడం అంత తేలిక కాదన్నాడు. ప్రధానంగా బౌన్సీ వికెట్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కోవడం కష్టమని రోహిత్ అభిప్రాయపడ్డాడు. జనవరి 5 వ తేదీ నుంచి కేప్‌టౌన్‌లో తొలి టెస్టు ఆరంభం కానున్న నేపథ్యంలో రోహిత్ మీడియాతో మాట్లాడాడు.

'మెరుగైన జట్లలో సఫారీ ఒకటి. ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్ దక్షిణాఫ్రికా సొంతం. సఫారీ గడ్డ మీద స్టెయిన్ అండ్ కో పేస్ బృందాన్ని ఎదుర్కోవడం కచ్చితంగా సవాల్‌తో కూడుకున్నది. సఫారీలపై పైచేయి సాధించాలంటే శ్రమించాల్సి ఉంది. అందుకు టీమిండియా సిద్ధంగా ఉంది' అని రోహిత్ పేర్కొన్నాడు.

చరిత్ర సృష్టించిన విదర్భ

- తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం
- ఫైనల్లో 9 వికెట్లతో ఢిల్లీపై గెలుపు



ఇండోర్: రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లోని హోల్కర్ మైదానంలో జరిగిన రంజీ ట్రోఫీ 2017-18 సీజన్ ఫైనల్‌లో ఢిల్లీ జట్టును మట్టికరిపించింది. తద్వారా 83 ఏళ్ల రంజీ చరిత్రలో తొలిసారి ట్రోఫీని కైవసం చేసుకుంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 295 పరుగులు సాధించగా.. అనంతరం బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు అక్షయ్ వినోద్ వాడ్కర్ అజేయ శతకంతో 547 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ఢిల్లీ 280 పరుగులు సాధించింది.

ఆపై స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విదరే ఒక వికెట్ కోల్పోయి అలవోక విజయాన్ని, తొలిసారి రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇంక ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఢిల్లీను చిత్తు చేసి భారీ విజయం నమోదు చేసుకోవడంతో విదర్భ అభిమానులు పండుగా చేసుకున్నారు. టోర్నీ ప్రారంభం నుంచే సమిష్టి కృషితో విదర్భ జట్టు తన దూకుడును ప్రదర్శిస్తూ వస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోను విదర్భ ఆటగాళ్లు అద్భుత ఆటను కనబర్చారు. ముఖ్యంగా బౌలింగ్‌లో రజ్‌నీష్ గుర్బానీ మొదటి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు



తీయాగా, వఖారే రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ రెండు ఇన్నింగ్స్‌లలో కూడా 300 పరుగులను కూడా దాటలేక పోయింది.. మరోవైపు బ్యాటింగ్‌లో అక్షయ్ వాడ్కర్ (133) అజేయ సెంచరీతో పాటు, వసీమ్ జాఫర్ (78), సర్‌వాతే (79), సిద్దేశ్ నెరల్ (74), ఫజల్ (67)లు రాణించారు. దీంతో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 547 పరుగుల బారీ స్కోరును సాధించింది. 528/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన విదర్భ 547 పరుగులకు ఆలౌటై పోయింది. దీంతో విదర్భకు 252 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఢిల్లీ 280 పరుగులకే కుప్పకూలి విదర్భ ముందు 29 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని విదర్భ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేధించింది.

Printed and Published by VUPPARI RAMESH KUMAR on behalf of Navatharam Publications Private Limited, Printed at M/s JAGATI PUBLICATIONS LIMITED, Sakshi Press D.no.5-625, Atamkur village, Mangalagiri Mandal, Guntur District, Andhra Pradesh, And Published at H.No. 23-3-46, 1st Floor, Katamaraju vari veedhi, Amaravathi road, Naidu pet, Guntur (District)ANDHRAPRADESH - 522002. Editor : VUPPARI RAMESH KUMAR, RNI Reg No. APTEL/2016/73939, Phone No. 040-46519999, e-mail Address manamtelugudaily1@gmail.com, Web Edition www.manamnews.com